Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 12

(Mar. 31, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 12

(Mar. 31, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు: 0-1-6 PRAJASAKTI Regd. No. M. 4486

ప్రజాశక్తి

[illegible] సంపాదకవర్గం [illegible]
[illegible]

ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 31-3-43 బెజవాడ | సంచిక 12

★ ఎక్కువ ధాన్యం పండించడం ఎలాగ?

[illegible] మన దేశంలో ఆహారసమస్య ప్రధాన [illegible] అయింది. ఈ సమస్యను పరిష్కరించగలిగితేనే దేశాన్ని జయప్రదంగా రక్షించుకోగలుగుతాం. స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలుగుతాం. లేదా [illegible] గతి అవుతుంది. అందుచేత దేశరక్షణకు అవసరమయిన్ని [illegible] చేయుటకూ, [illegible] తగినంత ఎక్కువగా ఆహార వస్తువుల అధికోత్పత్తి కార్యక్రమాన్ని అవలంబించ [illegible] [illegible] వాటినుండి [illegible] వచ్చింది. కాని, యింతవరకు [illegible] కార్యక్రమాన్ని అవలంబించు [illegible] లేదు. ఆహారపదార్థాలూ ఇతర జీవితావసర వస్తువులూ, ప్రజలకు సరిగా సప్లయికాకపోవటంవల్ల, దేశంలో విషమపరిస్థితు లేర్పడ్డయి. యుద్ధపరిస్థితులవల్ల ప్రతిసంవత్సరమూ, బర్మా, సయాం [illegible] మతులు ఆగిపోయినందువల్ల యీ కొరత మరీ ఎక్కువైంది. [illegible] రాయలసీమ వగైరా ప్రాంతాల్లో [illegible] వల్ల పంటలు పండిపోయి [illegible] వచ్చింది. ఆహారపదార్థాల కొరతనూ, దుస్థితినీ, ఆహారపంటల వృద్ధిచేసే ప్లానులేకుండా [illegible] కాని ఆహార అధికోత్పత్తి కార్యక్రమంలో ప్రభుత్వం తనయొక్క పూర్తి అసమర్థతను వెల్లడించుతోంది. అంచేత రైతాంగమే [illegible] యీ కార్యక్రమాన్ని జయప్రదంగా [illegible] ఈ కార్యక్రమాన్ని గురించి చర్చించేముందు వ్యవసాయక దేశమైన మన దేశంలో వందల [illegible] ఇతరదేశాల నుంచి 30 లక్షల [illegible] ధాన్యాన్ని సాలీనా ఎందుకు తెప్పించుకోవలసి వస్తోందో చూదాం.

తక్కువ పంటలకు కారణం

[illegible] దేశంలో 7 కోట్ల 40 లక్షల యకరాలలో వరిపైరు వేస్తుంటే 3 కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రం పండుతోంది. సోవియట్ రష్యాలో యకరాకి [illegible] టన్నులనుండి 6 టన్నులవరకు ధాన్యం పండుతోంది. మన దేశంలో సగటున యకరాకి 1½ టన్ను ధాన్యము మాత్రమే పండుతోంది. ఇలాగే మరకపైరుల్లో కూడాను. అయితే కాయేస్తూ భూముల విస్తారమగుటవల్ల ఈపంటకూడా క్రమేణా తగ్గుతోంది. ఇంత తక్కువగా మన దేశంలో పంటలు పండడానికి కారణం ప్రభుత్వతోడ్పాటు సరిగా లేకపోవడం. [illegible] సమష్టిగామూ, వ్యవసాయం చేయక [illegible] ప్రధానకారణమైనా మంచి విత్తనములూ, [illegible] వాటిని వుపయోగించవలసిన పద్ధతులూ, [illegible] రోగాలకు మందులూ, వాటి ప్రయోజనమూ తెలియక రైతులు ఉపయోగించుకోకపోవడం కూడా కారణాలే. అందుచేత ఇప్పుడున్న చోట్లను [illegible] సాధ్యమైనంత ఎక్కువ పంటలను పండించుకొనుటకు, ఎరువులు, విత్తనములు, తెగుళ్లకు రోగాలకు మందులూ, ఏయే భూములలో ఎలా వేయాలో, ఏ పద్ధతు అవలంబించాలో రైతులు తెలుసుకోవడం ముఖ్యావసరం.

ఎరువులు

ఎరువులలో గొడ్లఎరువు అన్నిటికంటే శ్రేష్ఠం. అందుచేత ఆ ఎరువును కూడబెట్టుకోవడంలో రైతులు చాల జాగ్రత్తవహించాలి. ముఖ్యంగా పేడను పిడకలు చేసుకొని వంటచెరుకుకు బదులుగా వాడుకోవడం మానివేయాలి. ఎరువును లోతుగావుండే పెద్ద పెద్ద గోతులలో వేసి వుంచడంవల్ల సారమంతా పోతుంది. ఎండకు ఎండడం, వానకు తడవడంవల్లకూడా సారంపోతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఎండావానా తగలనిచోట్ల భద్రపరచాలి. తరువాత ఆఎరువును యకరాకి 15 బండ్లచొప్పున తోలితే భూములకు మంచి బలాన్నిస్తుంది. పొలములో తోలేటప్పుడు చిన్నచిన్న పోగులుగా పోయకూడదు. ఎరువంతా ఆరిపోయి సారహీనమవుతుంది. చేనుకు నాలుగువైపులా నాలుగు కుప్పలుగా తోలివుంచి దున్నేముందు విరజల్లుకోవాలి. లేదా కనీసము ఏబండికాబండిగానైనాపోసి తరువాత విరజల్లాలి. సాధ్యమైనంతవరకూ పొలాలలోనే గొడ్లను కట్టివేయాలి. అలాచేస్తే వాటి మూత్రంకూడా భూమిలోనే పడి మంచిబలాన్నిస్తుంది. పెంటను చిన్నచిన్న గోతులలో వేసివుంచి దుక్కులకుముందు విరజల్లుకుండాలి. గొడ్ల ఎరువునుగాని, మేకల ఎరువునుగాని మెట్టపైరులకు వేసేటప్పుడు ఒకవిషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. పైరులు వేసేనాటికి ఎరువులు పూర్తిగా చివికి భూమిలో కలిసిపోయేటట్లు చూడాలి. లేకపోతే లద్దెపురుగూ, వేరుపురుగూ పుట్టి పైర్లను పాడుచేస్తాయి— మేకల ఎరువూ, గొర్రెల ఎరువూకూడా బాగా పనిచేస్తాయి. మాగాణిభూములలో యకరాకి 1000 గొర్రెలను ఒకరాత్రిచొప్పున పెంటకడితే సరిపోతుంది.

పిండి ఎరువులు

ఈపశువుల ఎరువు పొలానికంతటికీ చాలినంత దొరక్కపోతే వేరుశనగపిండి, ఆముదపుపిండి, ఎముకలపొడి మొదలైన పిండిఎరువులను వేసి ఆలోటును భర్తీచేసుకోవాలి. మొదటిసంవత్సరం పశువుల ఎరువు వేసిన భూములకు రెండవసంవత్సరం ఆముదపు పిండి వగైరా ఎరువులనూ, మొదటిసంవత్సరం పిండి ఎరువులను వుపయోగించినవాటికి రెండవ ఏడు పశువుల ఎరువులనూ మార్చుస్తూవుండాలి లేదా పచ్చిఆకు ఎరువూ, ఎముకలపొడి కలిపిగాని, ఆముదపు పిండి ఎముకలపొడి, వేరుశనగపిండి, ఎముకలపొడి సమపాళ్ళగా కలిపిగాని యకరాకి 2 బస్తాలచొప్పున ప్రతిసంవత్సరమూ వేస్తూవుండాలి. వేపగింజలూ, గానుగకాయలూ దొరికేచోట్ల అవి రెండూ కలిపి గానుగ ఆడి యకరాకి 4 బస్తాలచొప్పున వేయాలి. జిల్లేడు, తంగేడు, గానుగ, కానుగ మొదలైనఆకులు దొరికేచోట్ల అవచ్చి రొట్టలు వేయడం చాలా మంచిది. ఈపద్ధతి చిత్తూరు జిల్లాలో బాగా ఉపయోగపడుతోంది. దెల్టాభూములలో మినుము, పెసర వగైరా పైరులలో కలిపి పిల్లిపెసర విత్తనాలు యకరాకి 6 మానికలచొప్పున చల్లితే పంటలకు ఏవిధమైన నష్టమూ లేకుండానే బాగా పెరుగుతుంది. తరువాత దున్ని పీల్లపెట్టినప్పుడు మట్టిక్రిందబడి కుళ్ళి మంచి బలాన్నిస్తుంది. అలాగే చెరువులక్రింది మాగాణులలో జనపవిత్తనాలు యకరాకి 4 మానికలచొప్పున చల్లాలి. దవిటిభూములలో బురదపదునుకో జీలుగవిత్తనాలు చల్లి, గొడ్లు మేయకుండా కాపాడి, ఎదిగిన తరువాత కోసి భద్రపరచుకొని తిరిగి పీల్లపెట్టినప్పుడు వేయాలి. అలాచేస్తే చవుడూ పోతుంది, మంచి పంటా పండుతుంది. మెరకభూములకు పశువుల ఎరువులు మాత్రమే బాగా వుపయోగపడతాయి. మేకల, గొర్రెల ఎరువుకూడా మంచిఫలితాన్నే యిస్తుంది వాటితరువాత ఎముకలపొడికూడా పనికివస్తుంది. ఆముదపుపిండిగాని, వేరుశనగపిండి గాని మెరకభూములకు పనికిరాదు.

పాటిమన్ను

మాగాణిభూములకు పాటిమన్ను మంచి బలాన్నిస్తుంది. యిది మూడుపంటలవరకూ వుంటుంది, మెరకపైర్లకు ముఖ్యంగా చెరకుపైరుకు చాలా వుపయోగం. ఇతరపైర్లకుకూడా మంచిదే. కాని పైర్లకు మంచిదికాదు. నల్లభూములకు, ఎర్రమన్నూ, పుట్టమన్నూ [illegible] తోటలకూ చాలామంచిది. [illegible] యకరాకి 50 [illegible] వేయాలి. దవిటిభూములకు యకరాకి 100 [illegible] చొప్పున యిసుక తోలడం మంచిది.

చెరువులలోనూ, గుంటలలోనూ పేరుకునే మట్టి పల్లానికి [illegible] ఇదికూడా యకరాకి 1½ 50 [illegible] చెప్పినవిధంగా ఎరువులు వేసేటప్పుడు [illegible] గుర్తుంచుకోవాలి. సాధారణంగా [illegible] మాత్రమే పై [illegible] తోలితే నశిస్తుంది. [illegible] యింకా ఎక్కువ పరిమితిలో వేయాలి. [illegible] వగా పెరిగి [illegible] మన్ను, [illegible] వగైరా ఎరువుల [illegible] ఈ విధంగా జాగ్రత్తపడి ఎరువులువేస్తే [illegible] పంట కంటె ఎక్కువ [illegible] పండించవచ్చు.

★ విద్యాసౌకర్యాల కత్తిరింపు

ప్రభుత్వం జాతీయ వాంఛను తిలపరించి జిల్లా బోర్డులు, మ్యునిసిపాలిటీలు వగైరా అనేక స్థానిక సంస్థలను రద్దుచేసింది. తను కాబేదారులైన స్పెషలాఫీసరుల ద్వారా పరిపాలన సాగించుతోంది. నామమాత్రమైనా ప్రజా ప్రతినిధి పాలనలేకుండాచేసి చిరంకుశాధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏలుతోంది. మంత్రివర్గాలను రద్దుచేసినప్పుడు కాంగ్రెసు మంత్రులు కార్యక్రమాన్నే తాము సాగించుతామని ప్రభుత్వం చెప్పుతుంది. కాని ఆచరణలో పూర్తిగాతద్ వ్యతిరేక పంథా అవలంబించుతోంది.

ఉదాహరణకు ప్రజా ప్రతినిధులు విద్యావ్యాప్తి జరగడానికి స్కీములు వేశారు. ఇపుడు స్థానిక సంస్థలను ఏలుతున్న స్పెషల్ ఆఫీసర్లు బడ్జెటులోట్ల అని సాకు చూపుతూ విద్యాసౌకర్యాలను తగ్గించివేస్తున్నారు. గుంటూరు జిల్లాబోర్డు పాఠశాలల్లోని సంస్కృత భాష క్లాసులు తీసివేశారు దీని ఫలితంగా 10 మంది సంస్కృత పండితుల వృత్తి ఏప్రిల్ 15 నుంచి పోతుంది. ఇంతటితో ఆగక హిందీ క్లాసులు కూడా రద్దుచేస్తాడని ప్లాను వుందట.

కృష్ణాజిల్లాబోర్డు స్పెషల్ ఆఫీసరు అంతకంటె ఘనుడు. రానున్న బడ్జెటులో 46 ఎలిమెంటరీ పాఠశాలలను రద్దుచేయడానికి ప్లానువేశాడు. ఇవన్నీ ఒకే ఉపాధ్యాయుడున్న పల్లెలలోని ప్రాథమిక పాఠశాలలు. భారత ప్రజలలో నూటికి 10 మందికి మాత్రమే అక్షరజ్ఞానం వుంది. చదువుకొనే వయస్సులోవున్న బాలురకు అనేకమందికి తవకాశంలేదు. అలాంటపుడు యింకా పాఠశాలలను తగ్గించడమంటే ఎంతఘోరమో వేరే చెప్పాలా! ఇంతేగాక గూడూరు, కపిలేశ్వరపురం, [illegible]పల్లి, తోట్లవల్లూరు, 4 మిడిల్ స్కూళ్ళను తీసివేస్తారట. హైస్కూళ్లలో 4, 5 క్లాసులను రద్దుచేస్తారట. మిడిల్‌స్కూళ్లు, హైస్కూళ్ళ మాస్టర్లు మొత్తం 67 ఉద్యోగాలకు స్వస్తిచెపుతూ స్పెషలాఫీసరు నోటీసులు యిచ్చాడు.

స్పెషలాఫీసర్లు ప్రభుత్వం యిదివరకే స్వల్పంగా వున్న విద్యాసౌకర్యాలను, బడ్జెటులను సరిపుచ్చాలనే పేరుతో తగ్గించడం సరికాదు. ప్రజలకు విజ్ఞానాన్ని కల్గించడానికి డబ్బు హెచ్చు ఖర్చుచెయ్యాలి. బోర్డు ఆదాయం సరిపోకపోతే రాష్ట్రప్రభుత్వం విరాళం [illegible] యివ్వాలి. అంతేగాని నూటికి 10 మంది మాత్రమే అక్షరాస్యులైన యీ దేశంలో స్కూళ్ళను మూసివేయడం నాగరికత అనిపించుకోదు.

యుద్ధంవలన పరికరాలు దొరకక యితర [illegible] ప్రత్యేకించి [illegible] ప్రతి [illegible] వున్నాయి. అదనాన్ని విద్యాభివృద్ధికి [illegible] వచ్చును. ఇంతేగాక, కృష్ణాజిల్లా [illegible] బోర్డులకున్న [illegible] కేంద్రప్రభుత్వం [illegible] వేయడంవల్ల కొన్నిలక్షల ధనం [illegible] విద్యావ్యాప్తికి ఉపయోగించవచ్చును. అవసరమును గుర్తించితే, స్కూళ్లను మూసివేయడమనే అనాగరిక పద్ధతి అవసరం వుండదు. విద్యావ్యాప్తి చేయడానికి అవసరమైన ధనాన్ని సేకరించడానికి అనేక మార్గాలను సూచించవచ్చును.

నిరంకుశాధికారులు విద్యాభివృద్ధియెడల [illegible] మొక్కుబడి తీర్చడమనే పద్ధతి అవలంబించుకున్నారు. బాలలకు చదువుసౌకర్యాలు వృద్ధిచేయడం ప్రతినాగరిక ప్రభుత్వముయొక్క కర్తవ్యమని గుర్తించడంలేదు.

నిరంకుశాధికారులు ఈ విధంగా జమా ఖర్చులను సరిపెట్టడమనే సాకుతో విద్యాసౌకర్యాలను తగ్గించడాన్ని ప్రజలు ఊరుకోగూడదు. ఆందోళన సాగించాలి. వేలకొలది బాలురకు చదువుకొనే అవకాశం రద్దుచేస్తుంటే ప్రజలు ఊరుకోజాలరు. ఉద్యోగాలు పోయిన ఉపాధ్యాయులు, విద్యావ్యాప్తికోరే ప్రజాసేవకులందరూ ప్రచారం చేయాలి. పాఠశాలలు లేని పేదవ గ్రామాల ప్రజలందరిచేత ప్రభుత్వానికి పిటిషనులు పెట్టించాలి. పాఠశాలలు ఎత్తివేయరాదనే వారి కోర్కెను బలపరుస్తూ గ్రామగ్రామాన బహిరంగ సభలు జరపాలి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు సహకారంతో ఈ ఆందోళన సాగించాలి. పౌరులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి డెప్యుటేషను పంపాలి. ప్రజాభిప్రాయాన్ని వెల్లడించాలి. ఈవిధంగా బలమైన ప్రజాందోళనను కొనసాగించితే నిరంకుశాధికారులు జరుపుతున్న యీ విద్యాసౌకర్యాల కత్తిరింపు అరికట్టగల్గుతాము. ఉపాధ్యాయుల ఉద్యోగాలను, బాలురకు చదువుకునే అవకాశాలను పునరుద్ధరించ గల్గుతాము.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 31-3-1943

మద్రాసు ప్రభుత్వ బడ్జెటు

మదరాసు గవర్నరు సలహాదార్ల ప్రభుత్వం 1943-44 సం॥ బడ్జెటు అంచనాలను ప్రకటించింది. బడ్జెటు వివరాలు పరిశీలిస్తే ప్రభుత్వం ప్రజావసరాలను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్య సౌకర్యాలకు, వ్యవసాయాభివృద్ధి వగైరా అనేక కార్యాలకు అదనపు గ్రాంటులను యిస్తూన్నట్లు చెప్పుకొంది. కాని ఆచరణలో వివిధప్రజోపయోగకరమైనపనులకు నిర్ణయించబడిన సొమ్ము అత్యల్పం. 4 కోట్ల ప్రజలుకల్గిన రాష్ట్రంలో 8లక్షల రూ: విద్యకు అదనంగా ఖర్చుపెట్టడం ఏమూలకొస్తుంది? పైగా [illegible] ఆదాయ వ్యయాలను సరిపెట్టడానికి ఒకవైపు వందలకొలది పాఠశాలలను ఎత్తివేస్తూ, రెండోవైపున కండ్లు [illegible] అన్నట్లు, విద్యావ్యాప్తికి 8 లక్షలు అదనంగా ఖర్చుపెడుతున్నామంటే ఎవరికి సంతృప్తి కలుగుతుంది?

అదే విధంగా గ్రామ రహదారులకు 7.5 లక్షలు, నీటి వసతులకు 10 లక్షలు ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవు. [illegible] విమెంటులను పూర్తిగా యుద్ధావసరాలకే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టీ ఈసొమ్మయినా ఆచరణలో వినియోగింపబడదు. లక్షల కొలదివున్న నిమ్నజాతుల ప్రజల అభివృద్ధికి కేవలం 1 లక్ష 71 వేలు గ్రాంటుచేయడం హాస్యాస్పదం. ఆహారోత్పత్తి ఎంతో వృద్ధి చేయవలసివున్న సమయంలో, విదేశాలలో ఎకరాకు 8 టన్నులు పండుతూ మనదేశంలో ఎకరానికి 1 టన్నులోపు మాత్రమే పండుతూ వ్యవసాయం ఎంతో వెనుకబడివున్నప్పుడు మేలు రకం విత్తనాలు అందజేయడానికి 75 వేలు గ్రాంటు ఒక లెక్కలోనిదా? దీనినే నోటితో లేదనకుండా చేతితో లేదన్నట్లంటారు. పశువృద్ధి, పంటల వృద్ధిచేయడానికి యీ స్వల్పమొత్తం నైవేద్యానికైనా సరిపోదు.

యుద్ధ కృషికి ప్రజలు జయప్రదంగా తోడ్పడాలంటే, ప్రజలందరికీ ఆహారమైనా అందుబాటులో వుండునట్లు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వ బడ్జెటు ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నెరవేర్చిందంటే, శూన్యమని చెప్పాలి. వర్షాభావంవలన క్షామం ఏర్పడిన కర్నూలు, అనంతపూరు, బళ్ళారి జిల్లాలకు కరువు నివారణ పనులకుగాను 16 లక్షలు మాత్రం గ్రాంటు చేసింది. లక్షలకొలది ప్రజలు గంజి అయినా లేక బాధపడుతుంటే యీ సొమ్ము ఏమి సరిపోతుంది? ఆహార సమస్య విషమంగా వుందని ప్రభుత్వం గుర్తించింది. కాని దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సర్వతోముఖమైన ప్రయత్నం చేయలేదు. రైతులు పండించిన ధాన్యమంతా షాహుకార్లు కొనివేసారు. కొన్ని నెలలలో రాష్ట్రంలోని ప్రజలంతా, ఆహారాన్ని నిలువజేసిన వ్యాపారస్తుల అధిక లాభాల దోపిడీకి గురికావలసి వస్తుంది. ప్రభుత్వం రైతులనుండి న్యాయమైన ధరలకు తామే కొని, ధాన్యం నిలువచేయడానికి సౌకర్యాలుచేస్తే మధ్య దళారుల దోపిడీకి అవకాశముండేదికాదు. ప్రజా ప్రతినిధులతో నిర్మింపబడిన ఆహార కమిటీలద్వారా ప్రజలందరకు తిండి సరఫరా చేయడానికి వీలయ్యేది. ప్రభుత్వం యిట్టి ఏర్పాటులకు బడ్జెటు అంచనాలలో తావే యివ్వలేదు. రానున్న ఆహార పదార్థాల కరువు నెదుర్కోడానికి ఏర్పాటు చేయలేదు.

ఈ సంవత్సరం బడ్జెటులో రైతులను కల్లోలపరచేది గత 10 సంవత్సరాలనుండి భూమి శిస్తులో యివ్వబడుతున్న సౌకర్యాలను రద్దుచేయడం. 1937 లో నియమించబడిన మార్షబ్యాంక్సు విచారణసంఘం 1914 సంవత్సరం తరువాత 'రీసెటిల్‌మెంటు'లో హెచ్చించబడిన రేట్లను తగ్గించాలని సిఫార్సుచేసింది, కృష్ణా, గోదావరి డెల్టాలలో నీటి తీరువానుకూడ తగ్గించాలని సిఫార్సు చేసింది. కాంగ్రెసు మంత్రివర్గం పై సలహాలను అమలుజరిపింది. అంతేగాక 1914 కు పూర్వం సెటిల్మెంటు జరిగిన జిల్లాలలోకూడ నీటితీరువ రూ 1కి 0-2-0 తగ్గించింది. కాంగ్రెసు మంత్రులు చేసిన యీ సౌకర్యాలు యిప్పటివరకు

భూమిశిస్తు రెమిషన్ రద్దు చేయడం అన్యాయం

ఆంధ్రరాష్ట్ర రైతు సంఘాధ్యక్షుని ప్రకటన

మద్రాసు ప్రభుత్వం పత్రికా ప్రకటనద్వారా 1943-44 వ సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికను బయట పెట్టింది. బడ్జటులోని లోటును పూడ్చుకొనుటకు కృష్ణా, వుభయ గోదావరి జిల్లాలలోను, గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలోను తాత్కాలికంగా తగ్గింపబడిన నీటి తీరువ తప్ప, తక్కిన భూమిశిస్తు మినహాయింపు లన్నిటిని 1353 ఫసలీలో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

1931 వ సంవత్సరములో మదరాసు ప్రభుత్వం ఆదాయములను అభివృద్ధి చేయడానికి రీసెటిల్‌మెంటు ననుసరించి నీటితీరువా, ల్యాండు ఎస్సెసుమెంటు 18 % హెచ్చించింది. 1931 సంవత్సరం నవంబరు 1 వ తారీఖున ఆంధ్ర దేశమంతటా రీ సెటిల్‌మెంటు వ్యతిరేకదినం జరిపి అసమ్మతి వెలిబుచ్చారు. కాని 1932-33 నాటికి ఆర్థికదుస్థితి ప్రబలింది. రైతు పండించు పంటలకు ధరలుపడిపోయినవి. రాజకీయంగా దేశంలో అశాంతి ఏర్పడింది. ఆ నాడు అధికారంలో నున్న జస్టిసుపార్టీ మంత్రివర్గం శిస్తు తగ్గింపుకు అంగీకరించక తప్పిందికాదు. 1937 లో రైత్వారీ భూములలో రివిన్యూ ఎస్సెసుమెంటు విషయమై అవలంబించవలసిన పద్ధతులను గురించి సూచనలు గావించుటకు మార్షబాంక్సు కమిటీ ఏర్పరుపబడింది. ఈ కమిటీ 1914 అనంతరము జరిగిన రీసెటిల్‌మెంటు డిట్లను రద్దుచేయాలని, కృష్ణా, వుభయగోదావరి డెల్టాలలో నీటితీరువను తగ్గించాలని సూచన లిచ్చింది. కాంగ్రెసు మంత్రివర్గ మున్న రోజులవి. పైకమిటీ సూచనలను వెంటనే అమలుపరుస్తూ 1914 వ సంవత్సరం ముందు రీ సెటిల్‌మెంటు జరిగిన జిల్లాలలో మాగాణి ఎసెసుమెంటు రూపాయకు రెండణాలు తగ్గించింది.

నేడు ప్రభుత్వం ఈ బడ్జటుద్వారా కాంగ్రెసు మంత్రివర్గం చేసిన ఈ కొద్ది సౌకర్యాలను రద్దు చేసింది. శిస్తు రెమిషన్లు రద్దు చేయడంలో ప్రభుత్వ వాదన:- రైతులు పండించు ధాన్యముకు ధరలు విపరీతంగా పెరిగి 1922 నాటి ధరలను చేరుకున్నాయని, రైతులు 1936 నుండి నేటివరకు క్రమంగా హెచ్చుచున్న ధరల ననుభవించుతూ ఆర్థిక సౌష్టవమును పొందారని, బడ్జటు అవసరాలను దృష్టిలో పెట్టుకోకపోయినా రైతుల కీవిధంగా శిస్తుల రెమిషన్ల అనుభవించనీయడం అర్థం లేదని, యుద్ధంవల్ల ఖర్చులెక్కువగుటవల్ల రైతులుకూడా వాటిని భరించాలని, ధాన్యపు ధరతోపాటు ఇతర వస్తువుల ధరలు పెరిగినమాట నిజమేయైనా ఇది ప్రజా సామాన్యానికంతకు వర్తిస్తుందని అందువల్ల శిస్తు రెమిషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ శిస్తు రెమిషన్ రద్దు చేయడంవల్ల సం॥కి 70 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని; ఈ సంవత్సరం (43 – 44) 37 లక్షలకు పైగా వస్తుంచట.

నేడు రైతుల నికర ఆదాయము 36, 37, 39 సంవత్సరం కంటె ఎక్కువయిందా? యుద్ధానికి పూర్వంగాని (36, 37, 38 సం॥లు) యుద్ధ ప్రారంభములోగాని (39, 40లలో సం॥) నేటికంటె రైతు ఆర్థికంగాఅభివృద్ధిదశలో నున్నాడు. 1936 నుంచి 40 వరకు సామాన్యంగా రైతు మార్కెటులో కొనవలసిన ఇతర జీవితావసర వస్తువులు, బట్టలు, మందులు యింకా ఇతర వస్తువుల ధరలుకూడా ధాన్యపు ధరకు అందుబాటులో వున్నాయి. అందుచే రైతాంగములో అధికభాగం అంటే 80% ఏదోవిధంగా సాధారణ జీవితాన్ని గడిపేవారు. నేడు రైతులు, ప్రత్యేకంగా బీద రైతులు (90%) స్థితి చాలాఘోరంగావుంది. ధాన్యం ధర పెరిగిందని చంకలు గొట్టడానికి అవకాశం లేదు.

కామ్రేడ్ కడియాల గో[illegible]
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ [illegible]

ధాన్యం రెట్టింపు పెరిగితే బట్టలు 5 రెట్లు పెరిగింది. మందుల [illegible] చెప్ప నవసరంలేదు. కిరసనాయిలు, అగ్గిపెట్టెలు యింకా [illegible] వులు రైతులకు అందుటలేదు. వ్యవసాయ పనిముట్ల ధరలు [illegible] పెరిగినాయి. హెచ్చిన ధాన్యపుధరలు పూర్తిగా రైతుకు [illegible]

రవాణా సౌకర్యాలు లేకపోవడంవల్ల, దళారీల, వ్యాపారస్థుల [illegible] వల్ల ఇదివరకటికంటె ఘోర పరిస్థితు లేర్పడినాయి. కాబట్టి [illegible] రెమిషన్ రద్దు చేయడంవల్ల ఆహారోత్పత్తిలో ప్రధాన [illegible] రైతులకు పెద్ద దెబ్బ తగులుతుంది.

ఆహార పదార్థాలు, కరువుగానున్న, జపాను ప్రమాదంవున్న [illegible] స్థితులలో శిస్తురెమిషన్‌ను రద్దుచేయడం వల్ల దేశరక్షణకు [illegible] అశాంతి ప్రబలడానికి దోహదమిస్తోంది. దేశరక్షణావసరాలు [illegible] ఎక్కువగుచున్న మాటనిజమే. ఈశిస్తురెమిషన్ రద్దువల్ల బీదరైతులకు ఎక్కువదెబ్బతగిలి వ్యతిరేక ఫలితం వస్తుంది. కాన ప్రభుత్వం [illegible] ఈ శిస్తురెమిషన్ రద్దును ఉపసంహరించు కోవాలి.

రైతు లనుభవించుతున్నారు. సలహాదార్ల ప్రభుత్వం బడ్జెటు అంచనాలలో రానున్న ఏడాది భూమిశిస్తులో చేసిన సౌకర్యాలను తగ్గించడానికి నిర్ణయించింది: కృష్ణా, గోదావరీ డెల్టాలక్రింద నీటి తీరువాయిలో తగ్గింపును మాత్రం రద్దుచేయలేదు.

భూమి శిస్తు తగ్గింపును రద్దు చేయడానికి ప్రభుత్వం చూపే కారణం ఏమిటి? రైతులు అమ్ముకొనే ధాన్యాదుల ఖరీదులు తగినంతగా పెరిగాయనీ, అందుచే ప్రభుత్వాదాయం కొరకు, తగ్గింపులు రద్దు చేశామనీ తెలియజేసింది. కాని యిదే సమయంలో రైతులుకొనే పారిశ్రామిక వస్తువుల ఖరీదులు యింకా ఎన్నో రెట్లు పెరిగాయి. ఉదాహరణకు, బట్టల ఖరీదు 5 రెట్లు పెరిగింది. బీద రైతులు తప్పక కొనవలసిన సరకుల ఖరీదులు వారు అమ్మే ధాన్యం ఖరీదుకంటే హెచ్చుగా పెరిగాయి. అందుచే ఈ ఖరీదు హెచ్చుదలవలన రైతులు, ముఖ్యంగా బీద రైతులు లాభపడేదేమీలేదు. అదీకాక, పండించేదానిలో బీద రైతులు వారి అవసరాలుపోను అమ్మేది అతిస్వల్పం, వారుకొనే వస్తువుల ఖరీదులు ఇబ్బడిగా పెరగడంవల్ల వారి జీవితావసరాలు నెరవేరడమే కష్టంగా వుంది. అందుచే రైతులలో అత్యధిక సంఖ్యాకులైన బీద రైతులపై నేడు పన్నులభారం హెచ్చు చేయడం దారుణం,

భూమి శిస్తు విధానంలోనే ప్రధానమైన లోటువుందని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇతర వృత్తులపైవలెనే వ్యవసాయంమీదకూడా కొంతమేర ఆదాయంవరకు రైతులపై పన్నుండరాదనియు, క్రమాభివృద్ధి ననుసరించి ఇన్‌కమ్‌టాక్సు ఏలే భూమిశిస్తు విధానాన్ని మార్పు చేయాలనీ, రైతు సంఘాలు స్పష్టపరచాయి. ప్రభుత్వం యింతవరకు అట్టి మార్పులేవీ చేయలేదు. ఈ ఏడాది హెచ్చుచేయబడిన భూమి శిస్తునైనా బీద రైతులను మినహాయించడం ప్రభుత్వ కర్తవ్యం. లేనిచో బీద రైతుల జీవితం దుర్భర మవుతుంది.

ప్రభుత్వం విద్య, ఆరోగ్య సౌకర్యాలకు యింకా హెచ్చుగా ఖర్చుపెట్టాలి. అందుకు పర్మనెంటు సెటిల్‌మెంటు క్రింద అత్యధిక ఆదాయం పొందుతూవున్న జమీందారుల రాబడిపై పన్నువిధించాలి. కొలది ఎకరాలపై జీవించు బీదరైతువెల్లింపే భూమి శిస్తును హెచ్చించడం సబబుకాదు. వేలు, లక్షలు రాబడివున్న జమీందారులపై ఆదాయపు పన్ను విధించి, ఆదనాన్ని ప్రజాహిత కార్యాలకు వినియోగించడం ప్రభుత్వకర్తవ్యం.

శాసన సభ అమలులోవుంటే, ఈ బడ్జటును చర్చించి, ప్రజాభిప్రాయమైనా వెల్లడించుటకు అవకాశముండేది. ఇప్పుడో, ఏడ్వైజర్ల పరిపాలన; తామేశాసనాలు చేసినా, వాటికెదురులేదు. ఈ ధైర్యంతోనే మదరాసు ప్రభుత్వం ప్రజోపయోగమైన కార్యాలకు ఇంత స్వల్ప మొత్తాలను మంజూరుచేసింది. కేంద్రంలోను రాష్ట్రాలలోను, ప్రజాప్రతినిధులే అధికారంలో వుంటే, ప్రజాసామాన్యానికి కొంతైనా రక్షణ ఉండేది. ఇందుకుగాను రాజకీయపార్టీలన్నీ నేడు ఐక్యతను సాధించడం అత్యావసరం. మదరాసు బడ్జటు ప్రజా ఐక్యతయొక్క అవసరాన్ని మరొకసారి రుజువుచేస్తోంది.

★

పెరోల్‌మీద విడుదలచేయాలి

కామ్రేడ్ ఉద్దరాజు రామం, పశ్చిమ గోదావరిజిల్లా [illegible] కమిటీ కార్యదర్శిని రెండు నెలలక్రిందట ప్రభుత్వం డిటెన్ చేసింది. ఇప్పుడు వారి తండ్రి పద్మరాజుగారు మలేరియా జ్వరం వాతబడి [illegible] ఉందారు. తండ్రిగారికి జబ్బుగా వున్నప్పుడే ఒక్కసారి [illegible] చూస్తామని పెరోల్ మీద విడుదలచేయుమని కోరితే [illegible] పెడచెవిని పెట్టింది. చనిపోయేటప్పుడు కూడా కడసారి [illegible] చూడడానికైనా అవకాశం యివ్వకపోడం శోచనీయం. ఇప్పుడైనా ప్రభుత్వం కామ్రేడ్ రామంను పెరోల్ విడుదలచేసి, [illegible] యంలో తల్లిదగ్గర కొంతకాలమైనా ఉండడానికి అవకాశం ఇవ్వాలి.

నాజీసైనికులను హతమారుస్తున్న సోవియట్ ముస్లింవీరులు

స్టాలిన్‌గ్రాడ్ వద్దను, కాకసస్ పర్వతశ్రేణుల వద్దను రెడ్ఆర్మీ వీరయుద్ధము చేస్తున్న రోజులవి. సోవియట్ యూనియన్‌లోవున్న అన్ని జాతుల ప్రజలు [illegible] కాకసస్ సంస్థలను రక్షించడానికి వీరులవలె పోరాడారు. సోవియట్ భూమిలో నివసించుచున్న ముస్లింజాతులుకూడ తమ సోదర దేశభక్తులైన రష్యను, యుక్రేనియనుల, బైలో రష్యన్లవలెనే [illegible] పోరాడుతున్నారు. స్టాలిన్‌గ్రాడ్‌ను రక్షించవలసినది తమ మాతృభూమిని రక్షించుకోవడమేనని వారు భావించారు. నాజీ దోపిడిగాండ్రను కాకసస్‌లో, హతమార్చడమంటే, సోవియట్ ప్రాంతపు రష్యనుభూములను విముక్తిచేయడమేనని వారెరుగుదురు.

సోవియట్‌లోని అన్నిజాతుల ప్రజలు తమందరి మాతృభూమిని నాజీ దుండగీడులనుండి రక్షించుకోడానికి పోరాడుతున్నామనీ, హిట్లరు విజయమంటే తమందరికీ బానిసత్వమేననీ, ఎరుగుదురు. ముస్లిం ప్రజలకు తాము మిత్రులమని చెప్పే ఫాసిస్టుల అబద్ధాలకు వారు మోసపోలేదు. "మాటలుకాదు: చేతలు కావాలి." అనే సామెత ఒకటి వుంది. నాజీలు ఎచట అడుగిడినా, దోపిడిగాండ్రవలె ప్రవర్తించారను సంగతి ముస్లిములకు తెలును.

ముస్లింప్రజల పై చిత్రవధలు

ఈ మధ్యనే రెడ్ సైన్యాలు కాకసస్ ప్రాంతంలో [illegible]రూన్ అనే ముస్లింరాజ్యాన్ని నాజీ దుర్మార్గులనుంచి విముక్తి చేశాయి. వారున్న కొద్దికాలంలోనూ జర్మనులు ఆ గ్రామంలోని యిండ్లన్నిటిని దోచుకున్నారు. బట్టలు, కాటుకలు, వంటసామగ్రి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోలేనివాటిని నాశనం జేశారు. పర్వతాలలోకి పారిపోని ప్రజలను వారు చిత్రవధచేశారు. స్త్రీలను-పిల్లలను, వృద్ధులను చంపారు. ఆఫీసర్ల రూపంలో వున్న జర్మనుమృగాలు ముస్లింబాలికలను మానభంగం చేశారు. ఆ గ్రామాన్ని విముక్తిచేశాక, కాబర్డినా-బాల్కారియా సోవియట్ రిపబ్లిక్‌కు చెందిన ముస్లిం పెద్దలు కొందరు ఆ గ్రామం వెళ్ళి విచారణ చేశారు. అనేక అనుభవాలతో తల నెరిసిపోయిన ఆ వృద్ధులుకూడ ఆ ఘాతుకకృత్యాలు చూచి కన్నీరు కార్చి యిలా చెప్పారు:

"ఇదివరకు మేమెన్నడూ కంట తడిపెట్టి ఎరుగము. ఈ గ్రామప్రజలనుభవించిన బాధలకు మేము మొదటిసారి కన్నీరు కార్చవలసి వచ్చింది. రక్తపిపాసులైన నాజీఘాతకుల పై ప్రతీకారం తీర్చుకోవాలని మా హృదయాలలో మండే జ్వాలయే ఈ కన్నీళ్ళకు కారణం."

సోవియట్ ముస్లింప్రజలు ఫాసిస్టు దురాక్రమణదారులను తీవ్రంగా ద్వేషించుచున్నారు జర్మన్‌మృగాలను నామరూపాలు లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. దాఘెస్థాన్ జాతీయకవి అబూ తాలిబ్, "నా బదులు నాతుపాకి మాట్లాడుతుంది." అని ప్రకటించి, సైన్యంలోచేరాడు. గత ఆకురాలుకాలంలో మాస్కో యుద్ధరంగములో 28 మంది సోవియట్ ఫానిస్టు గార్డ్సుమన్ 50 టాంకులను ఎదిరించి పోరాడారు. అసమానమైన ఆపోరాటంలో సోవియట్ సైనికులు ఆత్మార్పణంచేసి, శత్రుటాంకులు ముందుకు పోకుండా అడ్డుచేశారు వీరిలో కిర్ఘిజ్ రిపబ్లిక్ పౌరులైన 4 గురు ముస్లింవీరులున్నారు ఈ ముస్లిం దేశభక్తులు మాస్కోను రక్షించడమంటే తమ కిర్ఘిజ్ రిపబ్లిక్‌ను రక్షించు కోవడమని ఎరుగుదురు.

చరిత్రాత్మకమయిన స్టాలిన్‌గ్రాడ్ రక్షణనుగాంచి ప్రపంచమంతా దిగ్భ్రమ చెందింది. దీని రక్షణలో అనేక ముస్లిములు పాల్గొన్నారు. ఒకరోజున ఉజ్‌బెక్ మునిం అయిన హోడ్జీవ్ యింకా ముగ్గురు సైనికులతో కలసి జర్మన్ బ్లాక్‌హౌసును పట్టుకోడానికి దాడి చేశారు. జర్మనులు మరఫిరంగులు కాల్చుతున్నారు. 4 గురు సోవియట్‌వీరులు 24 గంటలు గుళ్లనుంచి కాపాడుకొంటూ కందకాలలో దాక్కున్నారు. తరువాత లేచి, బ్లాక్‌హౌస్‌ను చుట్టుముట్టి, శత్రువులను హతమార్చారు. కాని వారంతా గాయపడ్డారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లేముందు హోడ్జీవ్ తన సేనానిని పిలిపించి, శత్రుశిబిరంగుల వివరం తెలిపాడు. ఆ తరువాతనే ప్రథమ చికిత్సను తీసుకుపోడానికి అంగీకరించాడు.

ఉజ్‌బెక్ దేశభక్తులు

ఈ దేశరక్షణ యుద్ధంలో చాలమంది ఉజ్‌బెక్ వీరులు యుద్ధ నైపుణ్యంలో పేరుగడించారు రుస్తుం బెకోవ్ మొన్నటివరకు వ్రత్తి పండించే ఒకరైతు. నేడు అతడు విఖ్యాత సోవియట్ వీరుడు. దక్షిణ భాగంలో వున్న వేడి దేశాలలో జన్మించినా, యిపుడు ఆర్కిటిక్ (శీతల) ప్రాంతంలో యుద్ధం చేస్తున్నాడు. అతడు 25 సార్లు తన స్కౌటు దళంతో శత్రువుల వెనుకభాగంలోకి దాడులు చేసాడు. వందలకొలది నాజీలను తుదముట్టించాడు జర్మన్‌లు అతన్ని పట్టుకోడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలులయ్యారు. ఒకసారి పెద్ద దళాన్ని పంపారు. అది 16 దాడులు చేసి 350 మందిని కోల్పోయి, వట్టి చేతులతో తిరిగి వెళ్ళింది.

యుద్ధరంగానికి వెళుతున్న కొజక్ సైనికులకు 93 ఏండ్ల కొజక్ కవి జాంబుల్ యిలా సందేశమిచ్చాడు: "ద్వేషంతో ఫాసిస్టులను ఎదుర్కొండి; కత్తితో తుదముట్టించండి" ప్రతిరోజూ వివిధ రంగాలలో కొజక్ సైనికులు గావించుతున్న వీరకృత్యాల వార్తలు వస్తున్నాయి అలీషెంబినూవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు, ఒక మరఫిరంగి [illegible] వారు, లెనిన్ గ్రాడ్ రంగంలో [illegible] యుద్ధంలో ఒక సోదరుడు చనిపోయాడు, ఒకడు గాయపడ్డాడు. మూడవ సోదరుడు [illegible] గాయపడిన సోదరునికి అప్పగించి, [illegible] పుచ్చుకొని, కాల్బల సైనికులవెంట [illegible] వేశాడు.

కొజక్ వీరులు

మరఫిరంగులతో యుద్ధంచేసే [illegible] కొజక్ రిపబ్లిక్ అంతటా చెప్పుకొంటారు. ఈ వీరుడు ఒక జర్మన్ మోటారు [illegible] మరఫిరంగులను, ధ్వంసంచేశాడు. ఒక [illegible] హతమార్చాడు. కొజక్ ముస్లిం దేశభక్తులతో సోవియట్ ముస్లిం ప్రజలందరికి [illegible] గా వున్నారు. ఈమధ్యనే 4 గురు సోవియట్ [illegible] 8 జర్మన్ టాంకులను ఎదుర్కొని నాశనం [illegible] వారిలో ఒకడు అజర్‌బైజాన్ రిపబ్లిక్ [illegible] అక్బర్ దాదమురాటోవ్. జర్మన్ టాంకులు [illegible] లోకి రాగానే ఆవీరుడు "అవసరమైతే చచ్చి [illegible] కంట వేయరాదు" అన్నాడు. టాంకులను [illegible] తేవే మరుపాకలు, చేతి బాంబులతో [illegible] లను ధ్వంసంచేశారు.

సోవియట్ యూనియన్, ముస్లిం ప్రజల [illegible] కార్యాలను చూచి గర్వపడుతోంది. ముస్లింలు [illegible] సోదరులతో కలసి సోవియట్ మాతృభూమిని రక్షించ [illegible] డానికి పోరాడుతున్నారు. కిర్గిజ్ కవి, [illegible] యీ క్రింది విధంగా గేయంపాడాడు:

"మాతృభూమీ: మా రక్త మాంసాలు [illegible]
నిన్ను రక్షించడానికి వీరులవలే మేము పోరాడుతాము:"

భారత సమస్యయే ప్రపంచ సమస్య

కామ్రేడ్ ఎరల్‌బ్రౌడర్ [అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి]

భారత సమస్యపై వ్యాఖ్యానాలు చేసే అమెరికన్ వ్యాఖ్యాతలలో చాలమంది-లిబరల్సుసహా-స్వయం కల్పిత అంధకారంలో పడివున్నారు; "సాధారణ పరిస్థితుల్లో స్వాతంత్ర్యం సంపాదించుకోలేక, భారతదేశం, బ్రిటను కష్టాలలోనున్న సమయాన్ని ఉపయోగించుకుంటోందనీ" "జాతీయప్రభుత్వం వెంటనే కావాలనడం వట్టి జబర్దస్తీకాక మరేమీ కాదనీ" వీరి వ్యాఖ్యానాలు. ఇంత మూర్ఖత్వం మరోటి లేదంటాను నేను ప్రపంచశక్తులలో కలుగుచూన్న మార్పులను వారు గమనించకుండా కళ్ళు మూసుకుంటున్నారు.

భారతప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, భారతదేశాన్ని ఒక కాలనీగా ఉంచుకునే హక్కు బ్రిటనుకు లేనే లేదు. భారతప్రజల హృదయపూర్వక సహకారం లేనిదే ఆ దేశాన్ని జపాను ఫాసిస్టుల బారినుండి బ్రిటను కాపాడలేదు. దానికట్టి అధికారంకూడవుండదు.

శక్తిలేని ప్రభుత్వం

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టిఅయిన నేటి భారత ప్రభుత్వానికి, ప్రజలసహకారం లేకుండా ఆ దేశాన్ని జపాన్ ఫాసిస్టు దండయాత్రనుండి కాపాడగల శక్తి వుంటే, భారతప్రజల సంపూర్ణస్వాతంత్ర్య కోర్కెను తిరస్కరించడంలో అర్థం ఉండేది. కాని నేడు భారత ప్రభుత్వానికా శక్తి లేదు. ఈ యదార్థాన్ని గమనించి వుంటే భారతప్రభుత్వం, భారతప్రజల స్వాతంత్ర్య కోర్కెనెప్పటికీ నిరాకరించజాలదు. భారతప్రభుత్వం తన చాతగానితనంవల్ల ఒక్క భారత దేశానికే గాక మిత్రరాజ్యాల కన్నింటికీ కూడ ప్రమాదాన్ని తెచ్చి పెడుతోంది.

అసలుసంగతి ఏమంటే, భారతప్రజలకు బ్రిటిషు ఆయుధబలంమీద నమ్మకం పోయింది. బ్రిటిషు ఆయుధాలకు తమ దేశాన్ని కాపాడగలశక్తి వుందని వారనుకోవడంలేదు. వారి అపనమ్మకానికి తగినట్లు మలయా, సింగపూర్, బర్మా ఉదంతాలు వారికళ్ళ ఎదుట మరపురాని సత్యాలుగా కనబడుతున్నాయి. ప్రజల సహకారం లేకుండా మలయా, సింగపూర్, బర్మాలను రక్షించలేక, ఇక్కడకు వచ్చి భారత దేశాన్ని రక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇలాంటి కబుర్లు చెప్పడం ప్రమాదకరం కూడాను. ఈ కబుర్లుచెప్పే బ్రిటిషు సిరకుశాధికారులు, వారికి తాళంవేసే అమెరికను పెద్దలు, ముందర బర్మాకు విముక్తి కల్గించి, పశ్చిమయూరప్‌లో హిట్లరుకు తగిన సమాధానం చెప్పిననాడు వారి మాటలు నమ్మడానికి వీలుంటుంది.

అదీగాక, చైనాలో ప్రజలు, ఆయుధాలు, సప్లయిలు తక్కువగావున్నా, ఐక్యతతో జపాను ఫాసిస్టులను ఎలా ఎదుర్కొని పోరాడుతున్నారో భారత ప్రజలు చూస్తున్నారు.

అట్లాంటిక్ చార్టరును అమలుజరపండి

భారతదేశానికి వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వాలనే వారు అట్లాంటిక్ చార్టరును చూసి, అలా అనడం లేదు కాకపోగా అట్లాంటిక్ చార్టరుకి ప్రాముఖ్యత భారతస్వాతంత్రోద్యమంవల్లనే వచ్చింది.

రాజకీయ, నైతిక కారణాలను అలావుంచి కేవలం మిలిటరీ దృష్టితో చూచినా, ప్రపంచ ప్రజాయుద్ధానికి భారతప్రజల సంపూర్ణ సహకారం కావాలంటే వారు కోరుతూన్న సంపూర్ణ స్వాతంత్ర్యం వారికివ్వాలి. లేనినాడు అట్లాంటిక్ చార్టరు వట్టి పనికిమాలిన చిత్తుకాగితమే అవుతుంది.

ఈ యుద్ధంలో విజయం అక్కరలేకపోతే తప్ప, మరేవిధంగా చూసినా, బ్రిటిషు సామ్రాజ్యవాదులు భారత దేశాన్ని తమకింద బానిసగా ఉంచుకోలేరు అధికారం చేతిలో వుందికదా అని వారలా చేయాలి తప్ప మరోటికాదు. అప్పుడది నాజీవిధానమే అవుతుంది.

అమెరికా బాధ్యత

భారతసమస్య మనకు సంబంధించినది కాదని అది కేవలం బ్రిటిషు సామ్రాజ్యవాదుల "గృహకృత్యం" లాంటిదని అమెరికన్ పెద్దలు అనుకుంటున్నారు, భారతసమస్య పరిష్కారం కాకపోతే ఈ ప్రపంచ యుద్ధంలో ప్రజావిజయం వెనక్కి పోతుందనే సంగతి వారు గుర్తించాలి అందుచేత భారతసమస్యా పరిష్కారానికి అమెరికా పూనుకోవాలి. అది అమెరికన్ల బాధ్యత, వారివిధి. బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమకున్న పాత భావాలతోటి, స్వార్థంతోటి, ఈ పని నెరవేర్చకుండా తప్పించుకోడానికి చూస్తే, వారిని దిగజారనివ్వకుండా పైకిలాగి భారతసమస్యను పరిష్కరించేలాగ చేయవలసిన బాధ్యత మిత్రులాజ్యాలందరిపైన వుంది. ఎందుకంటే మనమంతా ఒకే నావలో విజయయాత్ర సాగించుతూ వున్నప్పుడు అందులో ఎవరో ఒక తెలివితక్కువ నాగన్న ఆ పడవను ఒక పర్వతానికి ఢీకొని ముక్కలయ్యేలాగ నడుపుతూ వుంటే చూస్తూ ఎలా వూరుకుంటాం?

కయ్యూరు వీరులు

కయ్యూరు కామ్రేడ్సు, కేరళ వీరులా
నవ్య భారత యోధులోయ్!
దేశ స్వాతంత్ర్యానికి, విశ్వకల్యాణానికి
ఎవలేని ధీరకన్, తులలేని శూరకన్
బలియగుచు నున్నారొహోయ్!
జోహారు లర్పించవోయ్!
పారతంత్ర్యంలోని బ్రతుకు దుర్భరమంచు
స్వాతంత్ర్య సమరంలో చచ్చిపోతున్నారు
జోహారు లర్పించవోయ్!
విజయగేయము పాడవోయ్!
ఉరికంబమెక్కినా, ఉద్విగ్నహృదయులై
మాతృదేశానికై మరణించుతామంటె
ఫాసిస్టు రాక్షసుల ప్రతిఘటించాలంటు
బోల్షివిక్ దీక్షతో పోరాడవలెనంచు
ఆవేళ పంచేరి అంత్యసందేశాన్ని
అర్పించుకున్నారొహోయ్!
"ఏ మహోన్నతదేశ స్వాతంత్ర్యమునకై
మీరు ప్రాణములొడ్డి నారొ
ఆ మహోన్నత దేశస్వాతంత్ర్యమునకె మీ
అడుగు జాడలనుసరింతామోయ్!
కామ్రేడ్స్
అసువులను అర్పించుతామోయ్!"
ఒకవైపు చీకటులు, ఒకవైపు వెన్నెలలు
అలముకొనుచున్నాయి, బలమైన శక్తితో
వెనుకబడిపోతిమా ఘోరాంధకారంబు!
ముందుకడుగిడితె మహోజ్జ్వల పథంబోయ్
విడికిలిని బిగియించి, వీరత్వముప్పొంగ
నరనరమ్ములలోన ఉష్ణరక్తమునిండ
ఫాసిస్టురాక్షసుల పరిమార్చుతామంటు,
మా ప్రజలశక్తిచే మను చేస్తామంటు
శపథమిదె చేయవలెనోయ్!
జయభేరి మ్రోగించవోయ్!

— కామ్రేడ్ టి. వి. కృష్ణ

ప్రజాశక్తి

బుధవారం 31-3-1943

మద్రాసు ప్రభుత్వ బడ్జెటు

మద్రాసు గవర్నరు సలహాదార్ల ప్రభుత్వం 1943-44 సం॥ బడ్జెటు అంచనాలను ప్రకటించింది. బడ్జెటు వివరాలు నిరంకుశ ప్రభుత్వం ప్రజావసరాలను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రభుత్వం విద్య, వైద్య సౌకర్యాలు, నీటి సరఫరా, వ్యవసాయాభివృద్ధి వగైరా అనేక కార్యాలకు అదనపు గ్రాంటులను యిస్తూన్నట్లు చెప్పుకొంది. కాని ఆచరణలో వివిధప్రజోపయోగకరమైనపనులకు నిర్ణయించబడిన డబ్బుఅత్యల్పం. 4 కోట్ల ప్రజలుకల్గిన రాష్ట్రంలో 8లక్షల రూ. విద్యకు అదనంగా ఖర్చుపెట్టడం ఏమూలకొస్తుంది? పైగా జిల్లాబోర్డుల ఆదాయ వ్యయాలను సరిపెట్టడానికి ఒకవైపు వందలకొలది పాఠశాలలను ఎత్తివేస్తూ, రెండోవైపున కండ్ల పీక్ల తుడుచడానికా అన్నట్లు, విద్యావ్యాప్తికి 8 లక్షలు అదనంగా ఖర్చుపెడుతున్నామంటే ఎవరిని సంతృప్తి పరుస్తుంది?

అదే విధంగా గ్రామ రహదారులకు 7.5 లక్షలు, నీటి సరఫరాకు 10 లక్షలు ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవు. ఉక్కు సిమెంటులను పూర్తిగా యుద్ధావసరాలకే ప్రభుత్వం ప్రత్యేకించింది. కాబట్టీ ఈసొమ్మయినా ఆచరణలో వినియోగించ బడదు. లక్షల కొలదివున్న నిమ్నజాతుల ప్రజల అభివృద్ధికి కేవలం 1 లక్ష 71 వేలు గ్రాంటుచేయడం హాస్యాస్పదం. ఆహారఉత్పత్తి ఎంతోవృద్ధి చేయవలసివున్న సమయంలో, విదేశాలలో ఎకరాకు 2 టన్నులు పండుతూ మనదేశంలో ఎకరానికి ½ టన్నులోపు మాత్రమే పండుతూ వ్యవసాయం ఎంతో వెనుకబడివున్నప్పుడు మేలు రకం విత్తనాలు అందజేయడానికి 75 వేలు గ్రాంటు ఒక లెక్కలోనిదా? దీనినే నోటితో లేదనకుండా చేతితో లేదనడమంటారు. పశువృద్ధి, పంటల వృద్ధిచేయడానికి యీ స్వల్పమొత్తం వైద్యానికైనా సరిపోదు.

యుద్ధ కృషికి ప్రజలు జయప్రదంగా తోడ్పడాలంటే, ప్రజలందరికీ ఆహారమైనా అందుబాటులో వుండునట్లు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వ బడ్జటు ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నెరవేర్చిందంటే, శూన్యమని చెప్పాలి. వర్షాభావంవలన క్షామం ఏర్పడిన కర్నూలు, అనంతపూరు, బళ్ళారి జిల్లాలకు కరువు నివారణ పనులకుగాను 16 లక్షలు మాత్రం గ్రాంటు చేసింది. లక్షలకొలది ప్రజలు గంజ అయినా లేక బాధపడుతూంటే యీ సొమ్ము ఏమి సరిపోతుంది? ఆహార సమస్య విషమంగా వుందని ప్రభుత్వం గుర్తించింది. కాని దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సర్వతోముఖమైన ప్రయత్నం చేయలేదు. రైతులు పండించిన ధాన్యమంతా షావుకార్లు కొని వేసారు. కొన్ని నెలలలో రాష్ట్రంలోని ప్రజలంతా, ఆహారాన్ని నిలువజేసిన వ్యాపారస్థుల అధిక లాభాల దోపిడీకి గురికావలసి వస్తుంది. ప్రభుత్వం రైతులనుండి న్యాయమైన ధరలకు తామే కొని, ధాన్యం నిలవచేయడానికి సౌకర్యాలుచేస్తే మధ్య దళారుల దోపిడీకి అవకాశముండేదికాదు. ప్రజా ప్రతినిధులతో నిర్మింపబడిన ఆహార కమిటీలద్వారా ప్రజలందరకు తిండి సరఫరా చేయడానికి వీలయ్యేది. ప్రభుత్వం యిట్టి ఏర్పాటులకు బడ్జెటు అంచనాలలో తావే యివ్వలేదు. రానున్న ఆహార పదార్థాల కరువు నెదుర్కోడానికి ఏర్పాటు చేయలేదు.

ఈ సంవత్సరం బడ్జెటులో రైతులను కల్లోలపరచేది గత 10 సంవత్సరాలనుండి భూమి శిస్తులో యివ్వబడుతున్న సౌకర్యాలను రద్దుచేయడం. 1937 లో నియమించబడిన మార్షు బ్యాంక్సు విచారణసంఘం 1914 సంవత్సరం తరువాత 'రీసెటిల్‌మెంటు'లో హెచ్చించబడిన రేట్లను తగ్గించాలని సిఫార్సుచేసింది, కృష్ణా, గోదావరి డెల్టాలలో నీటి తీరువానుకూడ తగ్గించాలని సిఫార్సు చేసింది. కాంగ్రెసు మంత్రివర్గం పై సలహాలను అమలుజరిపింది. అంతేగాక 1914 కు పూర్వం సెటిల్మెంటు జరిగిన జిల్లాలలోకూడ నీటితీరువ రూ 1కి 0—2—0 తగ్గించింది. కాంగ్రెసు మంత్రులు చేసిన యీ సౌకర్యాలు యిప్పటివరకు రైతు లనుభవించుతున్నారు. సలహాదార్ల ప్రభుత్వం బడ్జెటు అంచనాలలో రానున్న ఏడాది భూమిశిస్తులో చేసిన సౌకర్యాలను తగ్గించడానికి నిర్ణయించింది: కృష్ణా, గోదావరీ డెల్టాలక్రింద నీటి తీరువాయిలో తగ్గింపును మాత్రం రద్దుచేయలేదు.

భూమి శిస్తు తగ్గింపును రద్దు చేయడానికి ప్రభుత్వం చూపే కారణం ఏమిటి? రైతులు అమ్ముకొనే ధాన్యాదుల ఖరీదులు తగినంతగా పెరిగాయనీ, అందుచే ప్రభుత్వాదాయం కొరకు, తగ్గింపులు రద్దు చేశామనీ తెలియజేసింది. కాని యిదే సమయంలో రైతులుకొనే పారిశ్రామిక వస్తువుల ఖరీదులు యింకా ఎన్నో రెట్లు పెరిగాయి. ఉదాహరణకు, బట్టల ఖరీదు 5 రెట్లు పెరిగింది. బీద రైతులు తప్పక కొనవలసిన సరకుల ఖరీదులు వారు అమ్మే ధాన్యం ఖరీదుకంటే హెచ్చుగా పెరిగాయి. అందుచే ఈ ఖరీదు హెచ్చుదలవలన రైతులు, ముఖ్యంగా బీద రైతులు లాభపడేదేమీలేదు. అదీకాక, పండించేదానిలో బీద రైతులు వారి అవసరాలుపోను అమ్మేది అతిస్వల్పం, వారుకొనే వస్తువుల ఖరీదులు ఇబ్బడిగా పెరగడంవల్ల వారి జీవితావసరాలు నెరవేరడమే కష్టంగా వుంది. అందుచే రైతులలో అత్యధిక సంఖ్యాకులైన బీద రైతులపై నేడు పన్నుల భారం హెచ్చు చేయడం దారుణం,

భూమి శిస్తు విధానంలోనే ప్రధానమైన లోటువుందని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇతర వృత్తులపైవలెనే వ్యవసాయంమీదకూడా కొంతమేర ఆదాయంవరకు రైతులపై పన్నుండరాదనీయు. క్రమాభివృద్ధి ననుసరించి ఇన్‌కమ్ టాక్సు ఏలే భూమిశిస్తు విధానాన్ని మార్పు చేయాలని, రైతు సంఘాలు స్పష్టపరచాయి. ప్రభుత్వం యింతవరకు అట్టి మార్పులను చేయలేదు. ఈ ఏడాది హెచ్చుచేయబడిన భూమి శిస్తుకొనైనా బీద రైతులను మినహాయించడం ప్రభుత్వ కర్తవ్యం. లేనిచో బీద రైతుల జీవితం దుర్భర మవుతుంది.

ప్రభుత్వం విద్య, ఆరోగ్య సౌకర్యాలకు యింకా హెచ్చుగా ఖర్చుపెట్టాలి. అందుకు పర్మనెంటు సెటిల్‌మెంటు క్రింద అత్యధిక ఆదాయం పొందుతూవున్న జమీందారుల రాబడిపై పన్నువిధించాలి. కొలది ఎకరాలపై జీవించు బీదరైతువెల్లించే భూమి శిస్తును హెచ్చించడం సబబుకాదు. వేలు, లక్షలు రాబడి వున్న జమీందారులపై ఆదాయపు పన్ను విధించి, ఆధనాన్ని ప్రజాహిత కార్యాలకు వినియోగించడం ప్రభుత్వకర్తవ్యం.

శాసన సభ అమలులోవుంటే, ఈ బడ్జటును చర్చించి, ప్రజాభిప్రాయమైనా వెల్లడించుటకు అవకాశముండేది. ఇప్పుడో, ఎడ్వైజర్ల పరిపాలన! తామేశాసనాలు చేసినా, వాటికెదురులేదు. ఈ ధైర్యంతోనే మద్రాసు ప్రభుత్వం ప్రజోపయోగమైన కార్యాలకు ఇంత స్వల్ప మొత్తాలను మంజూరుచేసింది. కేంద్రంలోను రాష్ట్రాలలోను, ప్రజాప్రతినిధులే అధికారంలో వుంటే, ప్రజాసామాన్యానికి కొంతైనా రక్షణ ఉండేది. ఇందుకుగాను రాజకీయపార్టీలన్నీ నేడు ఐక్యతను సాధించడం అత్యవసరం. మద్రాసు బడ్జటు ప్రజా ఐక్యతయొక్క అవసరాన్ని మరొకసారి రుజువుచేస్తోంది.

భూమిశిస్తు రెమిషన్ రద్దుచేయడం అన్యాయం

ఆంధ్రరాష్ట్ర రైతు సంఘాధ్యక్షుని ప్రకటన

మద్రాసు ప్రభుత్వం పత్రికా ప్రకటనద్వారా 1943-44 వ సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికను బయట పెట్టింది. బడ్జటులోని లోటును పూడ్చుకొనుటకు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలోను, గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలోను తాత్కాలికంగా తగ్గింపబడిన నీటి తీరువ తప్ప, తక్కిన భూమిశిస్తు మినహాయింపు లన్నిటిని 1353 ఫసలీలో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

1931 వ సంవత్సరములో మదరాసు ప్రభుత్వం ఆదాయమును అభివృద్ధి చేయడానికి రీసెటిల్‌మెంటు ననుసరించి నీటితీరువా, ల్యాండు ఎస్సెస్‌మెంటు 18¾ హెచ్చించింది. 1931 సంవత్సరం నవంబరు 1 వ తారీఖున ఆంధ్రదేశమంతటా రీ సెటిల్‌మెంటు వ్యతిరేకదినం జరిపి అసమ్మతి వెలిబుచ్చారు. కాని 1932—33 నాటికి ఆర్థికమాంద్యం ప్రబలింది. రైతు పండించు పంటలకు ధరలుపడిపోయినవి. రాజకీయంగా దేశంలో అశాంతి ఏర్పడింది. ఆ నాడు అధికారంలో నున్న జస్టిసుపార్టీ మంత్రివర్గం శిస్తు తగ్గింపుకు అంగీకరించక తప్పిందికాదు. 1937 లో రైత్వారీ భూములలో రివిన్యూ ఎస్సెస్‌మెంటు విషయమై అవలంబించవలసిన పద్ధతులను గురించి సూచనలు గావించుటకు మార్షుబాంక్సు కమిటీ ఏర్పాటుచేయబడింది. ఈ కమిటీ 1914 అనంతరము జరిగిన రీసెటిల్‌మెంటు డిట్లను రద్దుచేయాలని, కృష్ణా, ఉభయగోదావరి డెల్టాలలో నీటితీరువను తగ్గించాలని సూచన లిచ్చింది. కాంగ్రెసు మంత్రివర్గం మున్న రోజులవి. పైకమిటీ సూచనలను వెంటనే అమలుపరుస్తూ 1914 వ సంవత్సరం ముందు రీ సెటిల్‌మెంటు జరిగిన జిల్లాలలో మాగాణీ ఎసెస్‌మెంటు రూపాయకు రెండణాలు తగ్గించింది.

నేడు ప్రభుత్వం ఈ బడ్జటుద్వారా కాంగ్రెసు మంత్రివర్గం చేసిన ఈ కొద్ది సౌకర్యాలను రద్దు చేసింది. శిస్తు రెమిషన్లు రద్దు చేయుటలో ప్రభుత్వ వాదన:- రైతులు పండించు ధాన్యముల ధరలు విపరీతంగా పెరిగి 1922 నాటి ధరలను చేరుకున్నాయని, రైతులు 1936 నుండి నేటివరకు క్రమంగా హెచ్చుచున్న ధరల ననుభవించుచు ఆర్థిక సౌష్టవమును పొందారని, బడ్జటు అవసరాలను దృష్టిలో పెట్టుకోకపోయినా రైతుల నీవిధంగా శిస్తుల రెమిషన్ల ననుభవించనీయడం అర్థంలేదని, యుద్ధంవల్ల ఖర్చులెక్కువగుటవల్ల రైతులుకూడా వాటిని భరించాలని, ధాన్యపు ధరతోపాటు ఇతర వస్తువుల ధరలు పెరిగినమాట నిజమేయైనా ఇవి ప్రజా సామాన్యానికంతకు వర్తిస్తుందని అందువల్ల శిస్తు రెమిషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ శిస్తు రెమిషన్ రద్దు చేయడంవల్ల సం॥కి 70 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని, ఈ సంవత్సరం (43 — 44) 37 లక్షలకు పైగా వస్తుందట.

నేడు రైతుల నికర ఆదాయము 36, 37, 39 సంవత్సరం కంటె ఎక్కువయిందా? యుద్ధానికి పూర్వంగాని (36, 37, 38 సం॥లు) యుద్ధ ప్రారంభములోగాని (39, 40లలోగాని) నేటికంటె రైతు ఆర్థికంగాల వృద్ధిదశలో నున్నారు. 1936 నుండి 40 వరకు సామాన్యంగా రైతు మార్కెటులో కొనవలసిన ఇతర జీవితావసర వస్తువులు, బట్టలు, మందులు యింకా ఇతర వస్తువుల ధరలు కూడా ధాన్యపు ధరకు అందుబాటులో వున్నాయి. అందుచే రైతాంగములో అధికభాగం అంటే 80% ఏదోవిధంగా సాధారణ జీవితాన్ని గడిపేవారు. నేడు రైతులు, ప్రత్యేకంగా బీద రైతులు (90%) స్థితి చాలాఘోరం గావుంది. ధాన్యం ధర పెరిగిందని చంకలు గొట్ట డానికి అవకాశం లేదు.



కామ్రేడ్ కడియాల గోపాలరావు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ అధ్యక్షుడు

ధాన్యం రెట్టింపు పెరిగితే బట్టలు 5 రెట్లు పెరిగ్గింది, మందుల విషయం చెప్ప నవసరంలేదు. కిరసనాయిలు, అగ్గిపెట్టెలు యింకా యితర వస్తువులు రైతులకు అందుటలేదు. వ్యవసాయ పనిముట్ల ధరలు పెరిగినాయి. హెచ్చిన ధాన్యపుధరలు పూర్తిగా రైతుకు చెందడంలేదు. రవాణా సౌకర్యాలు లేకపోవడంవల్ల, దళారీల, వ్యాపారస్థుల దోపిడీవల్ల ఇదివరకటికంటె ఘోర పరిస్థితి లేర్పడినాయి. కాబట్టి ఈ శిస్తు రెమిషన్ రద్దు చేయడంవల్ల ఆహారోత్పత్తిలో ప్రధాన పాత్రధారులగు రైతులకు పెద్ద దెబ్బ తగులుతుంది.

ఆహార పదార్థాలు, కరువుగావున్న, జపాను ప్రమాదమున్న ఈ పరిస్థితిలో శిస్తురెమిషన్‌ను రద్దుచేయడం వల్ల దేశరక్షణకు భంగంగల్గి అశాంతి ప్రబలడానికి దోహదమిస్తోంది. దేశరక్షణావసరాలకు ఖర్చు ఎక్కువగుచున్న మాటనిజమే. ఈశిస్తురెమిషన్ రద్దువల్ల బీదరైతులకు ఎక్కువదెబ్బతగిలి వ్యతిరేక ఫలితం వస్తుంది. కాన ప్రభుత్వం వెంటనే ఈ శిస్తురెమిషన్ రద్దును ఉపసంహరించుకోవాలి.

★

పెరోల్ మీద విడుదలచేయాలి.

కామ్రేడ్ ఉద్దరాజు రామం, పశ్చిమ గోదావరిజిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిని రెండు నెలలక్రిందట ప్రభుత్వం డిటైన్ చేసింది. ఇప్పుడు వారి తండ్రి పద్మరాజుగారు మలేరియా జ్వరం వాతపడి మరణించారు. తండ్రిగారికి జబ్బుగా వున్నప్పుడే ఒక్కసారి కొడుకును చూస్తామని పెరోల్ మీద విడుదలచేయుమని కోరితే ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. చనిపోయేటప్పుడు కూడా కడసారి కొడుకును చూడడానికైనా అవకాశం యివ్వకపోవడం శోచనీయం. ఇప్పుడైనా ప్రభుత్వం కామ్రేడ్ రామంను పెరోల్ విడుదలచేసి, కష్ట సమయంలో తల్లిదగ్గర కొంతకాలమైనా ఉండడానికి అవకాశం ఇవ్వాలి.

నాజీసైనికులను హతమారుస్తున్న సోవియట్ ముస్లింవీరులు

స్టాలిన్‌గ్రాడ్ వద్దను, కాకసస్ పర్వతశ్రేణుల వద్దను రెడ్‌ఆర్మీ భీకరయుద్ధము చేస్తున్న రోజులవి సోవియట్ యూనియన్‌లోవున్న అన్నిజాతుల ప్రజలు వాల్గాభూముల్ను, కాకసస్ సంస్థలను రక్షించడానికి వీరులవలె పోరాడారు. సోవియట్ భూమిలో నివసించుతున్న ముస్లింజాతులుకూడ తమ సోదర దేశభక్తులైన రష్యన్లు, యుక్రేనియనులు, బైలో రష్యన్లవలెనే కృతనిశ్చయంతో పోరాడుతున్నారు స్టాలిన్‌గ్రాడ్‌ను రక్షించడమంటే తమ మాతృభూమిని రక్షించుకోవడమేనని వారు భావించారు. నాజీ దోపిడీగాండ్రను కాకసస్‌లో హతమార్చడమంటే, స్మోలెన్‌స్కు ప్రాంతపు రష్యనుభూములను విముక్తిచేయడమేనని వారెరుగుదురు.

సోవియట్‌లోని అన్నిజాతుల ప్రజలు తమందరి మాతృభూమిని నాజీ దుండగీడులనుండి రక్షించుకోడానికి పోరాడుతున్నామనీ, హిట్లరు విజయమంటే తమందరికీ బానిసత్వమేననీ, ఎరుగుదురు. ముస్లిం ప్రజలకు తాము మిత్రులమని చెప్పే ఫాసిస్టుల అబద్ధాలకు వారు మోసపోలేదు. "మాటలుకాదు: చేతలు కావాలి." అనే ప్రాచ్యసామెత ఒకటి వుంది. నాజీలు ఎచట అడుగిడినా, దోపిడీగాండ్రవలె ప్రవర్తించారను సంగతి ముస్లిములకు తెలుసు.

ముస్లింప్రజలపై చిత్రవధలు

ఈ మధ్యనే రెడ్‌సైన్యాలు కాకసస్ ప్రాంతంలో కిస్లోవుడాన్ అనే ముస్లింరాజ్యాన్ని నాజీ దుర్మార్గుల నుంచి విముక్తి చేశాయి. వారున్న కొద్దికాలంలోనూ జర్మనులు ఆ గ్రామంలోని యిండ్లన్నిటిని దోచుకున్నారు. బట్టలు, శాలువలు, వంటసామగ్రి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోలేనివాటిని నాశనం చేశారు. పర్వతాలలోకి పారిపోని ప్రజలను వారు చిత్రవధచేశారు. స్త్రీలను-పిల్లలను, వృద్ధులను చంపారు. ఆఫీసర్ల యూనిఫారంలో వున్న జర్మనుదుర్మార్గులు ముస్లింబాలికలను మానభంగం చేశారు. ఆ గ్రామాన్ని విముక్తిచేశాక, కాబర్దినా-బాల్కారియా సోవియట్ రిపబ్లిక్‌కు చెందిన ముస్లి పెద్దలు కొందరు ఆ గ్రామం వెళ్ళి విచారణ చేశారు. అనేక అనాధలాలలో తల నెరిసిపోయిన ఆ వృద్ధులునూడ ఆ ఘోరకృత్యాలు చూచి కన్నీరు కార్చి యిలా చెప్పారు:

"ఇదివరకు మేమెన్నడూ యింత ఘోరమెరుగము. ఈ గ్రామప్రజలనుభవించిన బాధలకు మేము మొదటిసారి కన్నీరు కార్చవలసి వచ్చింది. పడగవిప్పి బుసకొట్టు నాజీసర్పాలపై ప్రతీకారం తీర్చుకోవాలని మా హృదయాలలో మండే జ్వాలయే ఈ కన్నీళ్ళకు కారణం."

సోవియట్ ముస్లింప్రజలు ఫాసిస్టు దురాక్రమణదారులను తీవ్రంగా ద్వేషించుచున్నారు జర్మన్‌మృగాలను నామరూపాలు లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. దాఘిస్తాన్ జాతీయకవి ఆబూ తాలిబ్, "నా బదులు నాతుపాకి మాట్లాడుతుంది." అని ప్రకటించి, సైన్యంలోచేరాడు. గత ఆకురాలుకాలంలో మాస్కో యుద్ధరంగములో 28 మంది సోవియట్ ఫాసిస్టు గార్డ్సుమన్ 50 టాంకులను ఎదిరించి పోరాడారు అసమానమైన ఆపోరాటంలో సోవియట్ సైనికులు ఆత్మార్పణంచేసి, శత్రువులను ముందుకు పోకుండా అడ్డుకున్నారు వీరిలో కిర్ఘిజ్ రిపబ్లిక్ పౌరులైన 4 గురు ముస్లిం వీరులున్నారు ఈ ముస్లిం దేశభక్తులు మాస్కోను రక్షించడమంటే తమ రిపబ్లిక్‌ను రక్షించుకోవడమని ఎరుగుదురు.

చరిత్రాత్మకమయిన స్టాలిన్‌గ్రాడ్ రక్షణనుగూర్చి ప్రపంచమంతా దిగ్భ్రమ చెందింది. దీని రక్షణలో అనేక ముస్లిములు పాల్గొన్నారు. ఒకరోజున ఉజ్బెక్ మనిసి అయిన హొడ్జీవ్ యింకా ముగ్గురు సైనికులతో కలసి జర్మన్ బ్లాక్‌హౌసును పట్టుకోడానికి దాడి చేశారు. జర్మనులు మరఫిరంగుల కాల్పు లున్నారు. 4 గురు సోవియట్ వీరులు 24 గంటలు ఆ స్థలమునుంచి కాపాడుకొంటూ కందకాలలో దాక్కొన్నారు. తరువాత లేచి, బ్లాక్‌హౌస్‌ను చుట్టుముట్టి, శత్రువులను హతమార్చారు. కాని వారంతా గాయపడ్డారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లేటప్పుడు హొడ్జీవ్ తన సేనానిని పిలిపించి, శత్రుఫిరంగుల తావరం తెలిపాడు ఆ తరువాతనే ప్రధమ చికిత్సకు తీసుకుపోడానికి అంగీకరించాడు.

ఉజ్బెక్ దేశభక్తులు

ఈ దేశరక్షణ యుద్ధంలో చాలమంది ఉజ్బెక్ వీరులు యుద్ధ సైన్యంలో పేరుగడించారు రుస్తుం జెకోవ్ మొన్నటివరకు ప్రత్తి పండించే ఒకరైతు, నేడు అతడు విఖ్యాత సోవియట్ వీరుడు. దక్షిణ భాగంలో వున్న వేడి దేశాలలో జన్మించినా, యిపుడు ఆర్కిటిక్ (శీతల) ప్రాంతంలో యుద్ధం చేస్తున్నాడు. అతడు 25 సార్లు తన స్కౌటు దళంతో శత్రువుల వెనుకభాగంలోకి దాడులు చేసాడు వందలకొలది నాజీలను తుదముట్టించాడు జర్మన్‌లు అతన్ని పట్టుకోడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలులయ్యారు. ఒకనాడు పెద్ద దళాన్ని పంపారు. అది 16 దాడులు చేసి 350 మందిని కోల్పోయి, వట్టి చేతులతో తిరిగి వెళ్ళింది.

యుద్ధరంగానికి వెళుతున్న కాజక్ సైనికులకు 93 ఏండ్ల కాజక్ కవి జాంబుల్ యిలా సందేశమిచ్చాడు: "ద్వేషంతో ఫాసిస్టులను ఎదుర్కొండి; కత్తితో తుదముట్టించండి" ప్రతిరోజూ వివిధ రంగాలలో కాజక్ సైనికులు గావించుచున్న వీరకృత్యాల వార్తలు వస్తున్నాయి అలీషెరిమూవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు, ఒక మరఫిరంగి [illegible] చెందిన వారు, లెనిన్ గ్రాడ్ రంగంలో పోరాడారు. భీకర యుద్ధంలో ఒక సోదరుడు చనిపోయాడు! ఒకడు గాయపడ్డాడు మూడవ సోదరుడు మెషీన్‌గన్‌ను గాయపడిన సోదరునికి అప్పగించి, తాను రైఫిల్ పుచ్చుకొని, కాల్బల సైనికులవెంట దాడికి [illegible] వేశాడు

కాజక్ వీరులు

మరఫిరంగి గుంటతో యుద్ధంచేసే ఇబ్రాహిం [illegible] కాజక్ రిపబ్లిక్ అంతటా చెప్పుకొంటారు. [illegible] ఈ వీరుడు ఒక జర్మన్ మోటారు బ్యాటరీని [illegible] మరఫిరంగులను, ధ్వంసంచేశాడు. ఒక [illegible] హతమార్చాడు, కాజక్ ముస్లిం దేశభక్తుడు [illegible] తో సోవియట్ ముస్లిం ప్రజలందరికి ఆదర్శ [illegible] గా వున్నాడు. ఈమధ్యనే 4 గురు సోవియట్ [illegible] 8 జర్మన్ టాంకులను ఎదుర్కొని నాశనం [illegible]. వారిలో ఒకడు అజర్‌బైజాన్ రిపబ్లిక్‌కు [illegible] అక్బర్ బాబుమురాదోవ్, జర్మన్ టాంకులు [illegible] లోకి రాగానే అవీరుడు "అవసరమైతే చద్దాం, గాని [illegible] కంజ వేయరాదు" అన్నాడు. టాంకులను [illegible] తేసే మందుపాతలు, చేతి బాంబులతో వారు [illegible] లను ధ్వంసంచేశారు.

సోవియట్ యూనియన్, ముస్లిం ప్రజల వీరోచిత కార్యాలను చూచి గర్వపడుతోంది. ముస్లింలు తమ సోదరులతో కలసి సోవియట్ మాతృభూమిని రక్షించడానికి పోరాడుతున్నారు. కిర్గీజ్ కవి, మారికోవ్ యీ క్రింది విధంగా గేయంపాడాడు:

"మాతృభూమీ: మా రక్త మాంసాదులనీవే, నిన్ను రక్షించడానికి పిలుపువస్తే మేము పోరాడుతాము!"

భారత సమస్యయే ప్రపంచ సమస్య

కామ్రేడ్ ఎరల్‌బ్రౌడర్ [అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి]

భారత సమస్యపై వ్యాఖ్యానాలు చేసే అమెరికన్ వ్యాఖ్యాతలలో చాలమంది-లిబరల్సుసహా-స్వయం కల్పిత అంధకారంలో పడివున్నారు. "సాధారణ పరిస్థితుల్లో స్వాతంత్ర్యం సంపాదించుకోలేక, భారతదేశం, బ్రిటిషు కష్టాలలోనున్న సమయాన్ని ఉపయోగించుకుంటోందనీ" "జాతీయప్రభుత్వం వెంటనే కావాలనడం వట్టి అత్యాశకాక మరేమీ కాదనీ" వీరి వ్యాఖ్యానాలు. ఇంత మూర్ఖత్వం మరొకటి లేదంటాను నేను ప్రపంచశక్తులలో కలుగుతూన్న మార్పులను వారు గమనించకుండా కళ్ళు మూసుకుంటున్నారు.

భారతప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, భారతదేశాన్ని ఒక కాలనీగా ఉంచుకునే హక్కు బ్రిటనుకు లేనే లేదు. భారతప్రజల హృదయపూర్వక సహకారం లేనిదే ఆ దేశాన్ని జపాను ఫాసిస్టుల బారినుండి బ్రిటను కాపాడలేదు దానికట్టి అధికారంకూడవుండదు.

శక్తిలేని ప్రభుత్వం

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టిఅయిన నేటి భారత ప్రభుత్వానికి, ప్రజలసహకారం లేకుండా ఆ దేశాన్ని జపాన్ ఫాసిస్టు దండయాత్రనుండి కాపాడగల శక్తి వుంటే, భారతప్రజల సంపూర్ణ స్వాతంత్ర్య కోర్కెను తిరస్కరించడంలో అర్థం ఉండేది. కాని నేడు భారత ప్రభుత్వానికా శక్తి లేదు. ఈ యదార్థాన్ని గమనించి వుండే భారతప్రభుత్వం, భారతప్రజల స్వాతంత్ర్య కోర్కెనుఎప్పటికీ నిరాకరించజాలదు. భారతప్రభుత్వం తన చాతగానితనంవల్ల ఒక్క భారతదేశానికే గాక మిత్రరాజ్యాలన్నింటికీ కూడ ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.

అసలుసంగతి ఏమంటే, భారతప్రజలకు బ్రిటిషు ఆయుధబలంమీద నమ్మకం పోయింది బ్రిటిషు ఆయుధాలకు తమ దేశాన్ని కాపాడగలశక్తి వుందని వారనుకోవడంలేదు. వారి అపనమ్మకానికి తగినట్లు మలయా, సింగపూర్, బర్మా ఉదంతాలు వారికళ్ళ ఎదుట మరపురాని సత్యాలుగా కనబడుతున్నాయి. ప్రజల సహకారం లేకుండా మలయా, సింగపూర్, బర్మాలను రక్షించలేక, ఇక్కడకు వచ్చి భారత దేశాన్ని రక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇలాంటి కబుర్లు చెప్పడం ప్రమాదకరం కూడాను. ఈ కబుర్లుచెప్పే బ్రిటిషు పరిపాలకులు, వారికి తాళంవేసే అమెరికను పెద్దలు, ముందర బర్మాకు విముక్తి కల్గించి, పశ్చిమయూరప్‌లో హిట్లరుకు తగిన సమాధానం చెప్పిననాడు వారి మాటలు నమ్మడానికి వీలుంటుంది.

అదీగాక, చైనాలో ప్రజలు, ఆయుధాలు, సప్లయిలు తక్కువగావున్నా, ఐక్యతతో జపాను ఫాసిస్టులను ఎలా ఎదుర్కొని పోరాడుతున్నారో భారత ప్రజలు చూస్తున్నారు

అట్లాంటిక్ చార్టరును అమలుజరపండి

భారతదేశానికి వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వాలనే వారు అట్లాంటిక్ చార్టరును చూసి, అలా అనడం లేదు కాకపోగా అట్లాంటిక్ చార్టరుకి ప్రాముఖ్యత భారతస్వాతంత్ర్యోద్యమంవల్లనే వచ్చింది.

రాజకీయ, నైతిక కారణాలను అలావుంచి కేవలం మిలిటరీ దృష్టితో చూచినా, ప్రపంచ ప్రజాయుద్ధానికి భారతప్రజల సంపూర్ణ సహకారం కావాలంటే వారు కోరుతూన్న సంపూర్ణ స్వాతంత్ర్యం వారి కిచ్చితీరాలి లేనినాడు అట్లాంటిక్ చార్టరు వట్టి పనికిమాలిన చిత్తు కాగితమే అవుతుంది.

ఈ యుద్ధంలో విజయం అక్కరలేకపోతే తప్ప, మరేవిధంగా చూసినా, బ్రిటిషు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని తమకిందివ బానిసగా ఉంచుకోలేరు అధికారం చేతిలో వుంచకదా అని వాదలా చేయాలి తప్ప మరోటికాదు. అప్పు దది నాజీవిధానమే అవుతుంది.

అమెరికా బాధ్యత

భారతసమస్య మనకు సంబంధించినది కాదని అది కేవలం బ్రిటిషు సామ్రాజ్యవాదుల "గృహకృత్యం" లాంటిదని అమెరికన్ పెద్దలు అనుకుంటున్నారు. భారతసమస్య పరిష్కారం కాకపోతే ఈ ప్రపంచ యుద్ధంలో ప్రజావిజయం వెనక్కి పోతుందనే సంగతి వారు గుర్తించాలి అందుచేత భారతసమస్యా పరిష్కారానికి అమెరికా పూనుకోవాలి అది అమెరికన్ల బాధ్యత, వారివిధి. బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమకున్న పాత భావాలతోటి, స్వార్థంతోటి, ఈ పని నెరవేర్చకుండా తప్పించుకోడానికి చూస్తే, వారిని దిగజారనివ్వకుండా పైకిలాగి భారతసమస్యను పరిష్కరించేలాగ చేయవలసిన బాధ్యత మిత్రరాజ్యాలందరిపైన వుంది. ఎందుకంటే మనమంతా ఒకే నావలో విజయయాత్ర సాగించుతూ వున్నప్పుడు అందులో ఎవడో ఒక తెలివితక్కువ నాగన్న ఆ పడవను ఒక పర్వతానికి ఢీకొని ముక్కలయ్యేలాగ నడుపుతూ వుంటే చూస్తూ ఎలా వూరుకుంటాం?

కయ్యూరు వీరులు

కయ్యూరు కామ్రేడ్సు, కేరళ వీరులూ
నవ్య భారత యోధులోయ్!
దేశ స్వాతంత్ర్యానికై, విశ్వకల్యాణానికై
ఎనలేని ధీరతన్, తులలేని ఘోరతన్
బలియగుచు న్నారొహోయ్!
జోహారు లర్పించుడోయ్!
పారతంత్ర్యంలోని బ్రతుకు దుర్భరమంచు
స్వాతంత్ర్య సమరంలో చచ్చిపోతున్నారు
జోహారు లర్పించుడోయ్!
విజయగేయము పాడుడోయ్!
ఉరికంబమెక్కినా, ఉద్విగ్న హృదయులై
మాతృదేశానికై మరణించుతామంటు
ఫాసిస్టు రాక్షసుల ప్రతిఘటించాలంటు
బోల్షివిక్ దీక్షతో పోరాడవలెనంచు
ఆవేళ పంచేరి అంత్యసందేశాన్ని
అర్పించుచున్నారొహోయ్!
"ఏ మహోన్నత దేశ స్వాతంత్ర్యమునకునై
మీరు ప్రాణములొడ్డిరో
ఆ మహోన్నత దేశస్వాతంత్ర్యమునకె మీ
అడుగు జాడల నడచుతామోయ్!
కామ్రేడ్సు
అసువులను అర్పించుతామోయ్!"
ఒకవైపు చీకటులు, ఒకవైపు వెన్నెలలు
అలముకొనుచున్నాయి, బలమైన శక్తితో
వెనుకబడిపోతిమా ఘోరాంధకారంబు!
ముందుకు నడిచితె మహోజ్వల పథంబోయ్!
పిడికిలిని బిగియించి, పీడితులు పొంగ
నరనరమ్ములలోన ఉష్ణరక్తమునింప
ఫాసిస్టురాక్షసుల పరిమార్చుతామంటు,
మా ప్రజలశక్తిచే మనుగడ నిద్ధామంటు
శపథమిదె చేయవలెనోయ్!
జయభేరి మ్రోగించవోయ్!

— కామ్రేడ్ టి. వి. కృష్ణ

★ [illegible] రాజకీయాలు

[illegible] ఇంతవరకు తాను సంపాదించుకున్న [illegible] గట్టిపరచుకోవడానికి, ఆస్ట్రేలియా, చైనా, ఇండియాలమీద దాడి చేయడానికి, తనకున్న [illegible] నౌకాబలాలను ప్రధానమైన కీలకస్థానాల్లో కేంద్రీకరిస్తోంది. ఇంతవరకు తాను తెగమింగిన దేశాలను అరాయించుకోవద్దా? ఈ అవకాశాన్ని బ్రిటిష్ అమెరికన్ అధికారులు వినియోగించుకొని, బర్మాప్రజల సహకారంతో జపాన్‌మీద తిరుగుదాడి చేయడానికి బదులు, దెబ్బ కాచుకొనే స్థితికి దిగజారారు. భారతదేశపు డెప్యూటీ కమాండరు ఇన్ చీఫ్, జనరల్ హార్ట్‌లీ, ఫిబ్రవరిలో ఈవిధంగా పలికాడు:

"జపాన్‌మీద మనం బ్రహ్మాండమైన తిరుగుదాడి ప్రారంభించే స్థితికి వచ్చేవరకు, ఈదేశం (ఇండియా) దెబ్బ కాచుకొనేటట్లు చేయడమే మన ప్రధాన కర్తవ్యం. ఇండియా సరిహద్దుల్ని రక్షించడానికి, శత్రువును ముందుకు రాకుండా చేయడానికిమాత్రమే మనం సన్నాహాలు గావిస్తున్నాం." కాని, ఇండియా-బర్మాప్రజల సహకారం లేకుండ ఈలక్ష్యమైనా చురుకుగాను, జయప్రదంగాను, నెరవేరడంలేదు. బర్మా యుద్ధరంగంలో ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి "రతేడాంగ్" ప్రాంతంలో ఇంతవరకు విజయం లభించకపోవడానికి మూడుకారణాలు చెబుతూ, తగినన్ని యుద్ధనౌకలు లేవనీ, సరియైన రాకపోక మార్గాలు లోపించాయనీ, శత్రువుకు పక్కన నౌకలు-రాకపోక మార్గాలు ఎన్నో వున్నాయనీ వ్రాశాడు. బర్మా-ఇండియా దేశాల రాజకీయ సమస్యను పరిష్కరించకుండా, కేవలం మిలిటరీ బలంమీద ఆధారపడితే, సంభవించే ఫలితాలు [illegible].

ఇండియా శ్వేతపత్రం

భారతదేశ ప్రతిష్ఠంభనను వేగంగా అంతమొందించి, బర్మాలో తిరుగుదాడిని ప్రారంభించడానికి బదులు, సామ్రాజ్యవాదులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లనే వాదనను సాగిస్తున్నారు. ఆగస్టు 9 వ తేదీన దేశంలో ప్రారంభమైన విధ్వంసకచర్యలకు గాంధీ-కాంగ్రెసులే బాధ్యులని రుజువు చేయడానికి, ఇండియా ప్రభుత్వం 60,000 మాటలతో కూడిన ఒక [illegible] ప్రకటించింది. అందులో తాము మొదట [illegible] పాటనే మళ్ళీపాడింది. పాపం గాంధీజీ [illegible] ఉత్తర ప్రత్యుత్తరాలలో బయట పడిన తమ బండారాన్ని తిరిగి కాపాడుకోవడానికి [illegible] ప్రజల దృష్టిని తమ కనుకూలంగా మార్చుకోవడానికి, సామ్రాజ్యవాదులుచేసే యీప్రయత్నాలు [illegible] జాలివేస్తుంది. భారతదేశం పట్ల అమెరికన్ ప్రజానీకం సానుభూతిని చూపుతూన్నట్లు, సర్ [illegible] ప్రభుత్వ నియమిత రాయబారులే అంగీకరించవలసి వచ్చింది. వెండల్‌విల్కీ వంటి ప్రసిద్ధ అమెరికన్లు, చాలమంది అమెరికన్ అధికార వర్గ సభ్యులు, భారతీయులపట్ల సానుభూతిని ప్రదర్శిస్తున్నారంటే, అది బ్రిటిష్ వ్యతిరేకతవల్ల కాదనీ, [illegible] శాసనంచేసి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడానికేననీ, లూయీఫిషర్ (అమెరికన్ రచయిత) వ్రాస్తున్నారు. బ్రిటిష్ ప్రజాభిప్రాయంకూడా సామ్రాజ్యవాద పంథాను వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించడం న్యాయంకాదనీ, సమర్థించుకొనే అవకాశం గాంధీజీకి ఇవ్వలేదనీ, "న్యూస్టేట్సుమన్ అండ్ నేషన్" పత్రిక (లిబరల్) వ్రాసింది.

"ఎకానమిస్టు" పత్రిక, ముందుకు నడవడానికి మార్గం ఆలోచించాలికాని, ఒకరొకరి తప్పుల్ని రుజువుచేయడం కాదు నేటి కర్తవ్యం, అని వ్రాసింది. [illegible] యీ పత్రం వెలువడిన [illegible] అరాజకోద్యమానికి గాంధీజీయే బాధ్యతని అంగీకరించినప్పటికీ, సమస్యా పరిష్కారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏమిచేసిందని "డెయిలీ హెరాల్డ్" (లేబర్) ప్రశ్నిస్తోంది. "డెయిలీ వర్కర్" (కమ్యూనిస్టు పత్రిక) యిలా వ్రాసింది: "కాంగ్రెసు యెడల ఇండియా ప్రభుత్వంయొక్క వైఖరిని సమర్థించడానికి ప్రయత్నించిన ఈ శ్వేత పత్రాన్ని ఎవరు వ్రాశారో, వారిలో చిత్తశుద్ధిగాని, శక్తిసామర్థ్యాలుగాని, కనబడవు. ప్రతిష్టంభనను

తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు

ఇండియా ప్రభుత్వ ధోరణి

కారకులైన వీరి కల్మషహృదయం ఈపత్రంలో బయట పడుతోంది. వారు తమ విధానాన్ని మార్చుకొనేటట్లు ఒత్తిడితీసుకురావాలి." ఇటీవల లండన్‌లో సుమారు 100 మంది డెలిగేట్లు గల వసిఫిక్ దేశాల సమావేశం జరిగింది. అందులో బ్రిటిష్ వారి వలసలనుండి విస్తారంగా "జర్నల్-ఆఫ్-ది-రాయల్ ఇన్‌స్టిట్యూట్-ఆఫ్-ఇంటర్నేషనల్ ఎఫైర్సు" అను పత్రిక ఆ సమావేశాన్ని గురించి యిలా వ్రాసింది. "బ్రిటిష్ ప్రభుత్వాధీనంలో వున్న వలస దేశాల విషయంలోను, స్వాధీన దేశాలలోను (Dependencies) ఆర్థిక రాజకీయ-సామాజిక సమస్యల్ని పరిష్కరించడంలో కలిగిన బ్రిటిష్ పరాజయాలపై డెలిగేట్లు తమ దృష్టిని కేంద్రీకరించే లక్షణం కనబడింది."

ఆహార సమస్య

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యీ మొండివిధానం అన్నిరంగాలలోను ఆచరణలో వుంది. కొద్దివారాల క్రితం ఆస్ట్రేలియా గోధుమలు దిగుమతిఅయాయట. మళ్లీ యిటీవల "లక్షలకొద్ది టన్నులు" ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయినట్లు ఎసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి వ్రాస్తున్నాడు. ఇవన్నీ ఏమౌతున్నాయో ఎవరికీ తెలియదు. బజార్లోమాత్రం గోధుమలు రూపాయికి 1, 2, శేర్లు మాత్రమే. "క్షేమున్నాం, మీకేమీ పరవాలేదు" అని రాష్ట్రీగవర్నర్లు హామీలు. అయిదో-ఆరో రేషనల్ ఆహార కమిటీలను వేసుకొని కొందరికి ఉన్నత పదవులిచ్చినా, ప్రభుత్వం ఆహారసమస్యను పరిష్కరించడానికి ఆచరణీయమైనపద్ధతిని అవలంబడంలేదు. ఆహారసమస్య-ప్రజా విజయానికి ఎట్టి అవినాభావసంబంధం ఉన్నదో విదేశాధికారవర్గం గ్రహించడంలేదు. ఈసమస్యను జయప్రదంగా పరిష్కరిస్తే, దేశీయ ప్రజలలో ఆత్మవిశ్వాసం, మనో బలం వృద్ధిచెందీ, శత్రువులకి అవకాశం పోతుంది. బియ్యం వగైరా ఆహార పదార్థాలు పూర్వంమాదిరిగా బర్మా-మలయా-సయాం దేశాలనుండి దిగుమతి కావాలంటే, బర్మాలో తిరుగుదాడిని వెంటనే ప్రారంభించాలి. కాని, సామ్రాజ్యవాదులు ఎందులోనూ తమ చాకచక్యాన్ని ప్రదర్శించడంలేదు. బెంగాల్‌లో యీ సమస్య మరింత విషమ దశకు వచ్చింది. బొగ్గు, పంచదార, బట్ట, బియ్యం-అన్నీ అక్కడ కరువయాయి. అనేక జిల్లాలలో లూటీలు వ్యాపిస్తున్నాయి. ఈవిషయంలో తామేమీ చేయజాలమని బెంగాల్ మంత్రులు యీనెల 17 వ తేదీన ఒక ప్రజా ప్రతినిధి వర్గానికి జవాబిచ్చారు. మరోపైపున, బెంగాల్ సరిహద్దుల్లో జపాన్ సేనలు బిగిస్తు కొంచి కూర్చున్నాయి. బెంగాల్ మంత్రివర్గంలో ముస్లింలీగుకుగాని, కాంగ్రెసుకుగాని, ప్రాతినిధ్యంలేక, కేంద్రప్రభుత్వం ఎలా చెబితే అలా జరిగిపోతూంది. మొన్న 24 వ తేదీన బెంగాల్ శాసనసభలో ముస్లింలీగ్ పార్టీవారు తీసుకొచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానానికి 86 వోట్లు అనుకూలంగా వచ్చాయి. ప్రతికూలంగా 116 వోట్లు రావడంవల్ల తీర్మానం ఓడిపోయినప్పటికీ, పరిస్థితి ఎంతవిషమరూపం దాల్చిందో దీనివల్లబోధపడుతుంది. బెంగాల్‌లో తక్షణమే కావలసింది మిశ్రమమంత్రివర్గం. అందులో కాంగ్రెసు-ముస్లింలీగ్-హిందూమహాసభ మొదలైన పార్టీలకు స్థానముండాలి. 27 వ తేదీన జరిగిన బెంగాల్ ఎసెంబ్లీ సమావేశంలో కాంగ్రెసు నాయకులు, హిందూమహాసభ సభ్యులు, బెంగాల్ ప్రధాని, యిందుకు సంసిద్ధతను తెలియజేశారు. బెంగాల్ ప్రధాని ఫజ్లుల్‌హక్ యిలా చెప్పాడు: "ప్రస్తుత పరిస్థితుల్ని యిలాగే సాగనివ్వకూడదు. ప్రతిపక్ష విషమరూపం దాలుస్తూన్నప్పుడు, ఏక పార్టీ ప్రభుత్వం, వైషమ్యాలు, అకోపణలు, పనికిరావు....శాసనసభయందలి అన్నిపార్టీలతోను కూడిన జాతీయప్రభుత్వాన్ని నిర్మించవలసినదని నేను గత

రెండు నెలలనుండీ బెంగాల్ గవర్నర్‌తో చెబుతున్నాను చిన్నకూడా నేనాయనతో చెప్పాను." కాబట్టి జాతీయ ప్రభుత్వం ఒక్కటే ఆరాష్ట్రాన్ని రక్షించగల్గుతుంది. అన్నిపార్టీలు అందుకు తక్షణమే పూనుకోవలసియున్నవి.

అస్సాం తేయాకు కూలీలు

బర్మాకు సరిహద్దున వున్న అస్సాం రాష్ట్రంలో తేయాకు కూలీల స్థితిగతుల్ని గురించి వింటే, గుండె జల్లుమంటుంది. ఇండియాలో ఏ పరిశ్రమలోను ఈయనికూలి వారికి రాదు. పురుషునికి నెలకు 7 లేక 8 రూపాయలు, స్త్రీకి 5 లేక 6 రూపాయలు, పిల్లలకు 4 లేక 5 రూపాయలు, ఇస్తారు. ఎక్కడికి వెళ్ళడానికి వారికి స్వేచ్ఛలేదు. అనేక కార్మిక చట్టాల ప్రకారం యివ్వబడే స్వల్పమాత్రం సౌకర్యాలుకూడా వారికిలేవు. 12 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించబడ్డ విచారణ సంఘం సూచించిన సంస్కరణలనైనా యజమానులు ప్రవేశ పెట్టలేదు. మొన్న కేంద్ర శాసనసభలో ఎన్. ఎం. జోషీ వీరి విషయమై విచారణనైనా గావించవలసిందని సూచిస్తే, ప్రభుత్వ సభ్యుడు చిత్రంగా జవాబిచ్చాడు. ఎక్కువ యతోటలున్న అస్సాంలో విచారణ ప్రారంభిస్తే, శత్రుభయం అక్కడ ఎక్కువగా వుందికాబట్టి అల్లరులు జరుగవచ్చు. తక్కువతోటలున్న దక్షిణ ఇండియాలో విచారణ ప్రారంభించవచ్చుగాని, అక్కడ, కార్మికుల సంఖ్య తక్కువకాబట్టి ప్రయోజనం ఉండదు! తర్కంలో తమకున్న కౌశల్యాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ, దేశాన్ని-ప్రజల్ని, జపాను ఏజంట్లకు విచ్చలవిడిగా ఆహుతి చేస్తున్నారు ప్రభుత్వవర్గం.

రాజకీయఖైదీల స్థితిగతులు

25 వ తేదీన కేంద్రశాసనసభలో శ్రీ టి. టి. కృష్ణమాచారి రాజకీయ ఖైదీల విషయంలోను, డిటెన్యూల విషయంలోను, ఇండియాప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని, వారి స్థితిగతుల్ని చక్కచేయవలసిందని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. కాని, హోంమెంబరు మాక్స్‌వెల్ చర్చకు జవాబిస్తూ, యుద్ధం ఇంకా ముగియలేదు కాబట్టి, కాంగ్రెసు ఉద్యమం ఇంకా అంతమొందలేదు కాబట్టి, కాంగ్రెసు సంస్థలు దేశంలో రహస్యంగా పనిచేస్తూనే ఉన్నవి కాబట్టి, ఇప్పుడున్న నిబంధనలు నేమాత్రము సడలించ వీలులేదని సెలవిచ్చారు. శ్రీ ఎస్. సత్యమూర్తి జైలులోవున్నంతకాలం "మధ్యపరగణాల ప్రభుత్వం ఆయన విషయంలో ఎంత శ్రద్ధతీసుకోవాలో అంత శ్రద్ధతీసుకొన్న"దని హోంమెంబరు పలికాడు కనుకనే కాబోలు, విడుదల అయిన కొద్దిరోజులకే ఆయన మృత్యువువాత పడ్డాడు! కేవలం రాజకీయోద్యమంలో పాల్గొనడంవల్ల చేయబడితే రాజకీయఖైదీలపై యిప్పుడున్న సి-క్లాసు టూ ప్రభుత్వ దృష్టికి పరిగణించటం బూటకమని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కామ్రేడ్ రాము (పశ్చిమగోదావరి) జైల్లో ఉండగా, మృత్యుశయ్యపైనున్న తండ్రిని చూడానికైనా అనుమతి వీయని నిరంకుశ పరిపాలకవర్గం దేశరక్షణ నిమిత్తం బంధిఖానాలలో నిర్బంధిస్తున్నామంటే అది నమ్మేటందుకు ఎవరు ఎటూ?

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

స్పెషల్ మెజస్ట్రేట్ల తీర్పులు

అరాజకచర్యలలో పాల్గొన్న వ్యక్తుల్ని విచారించి శిక్షలు విధించడానికి ప్రభుత్వం, అనేక ప్రాంతాలలో స్పెషల్ మేజిస్ట్రేట్లను నియమించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కొందరు స్పెషల్ మేజిస్ట్రేట్లు తమ అధికారాన్ని ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో యిటీవల నాగపూర్ కేసున్నబట్టి చూపించాడు. ఆగస్టు 12 వ తేదీని నాగపూర్‌లో ఒక పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారను నేరంక్రింద కె. డి. బెర్డీ అను స్పెషల్ మేజిస్ట్రేటు 7 గురు ముద్దాయిలను ఒక్కొక్కరికి 27 నెలల చొప్పున కఠినశిక్ష విధిం

చాడు. ఈ కేసు అప్పీలులో [illegible] చెబుతూ, ప్రాసిక్యూషన్ సాక్షుల సాక్ష్యం [illegible] నని కాదని, మేజిస్ట్రేటు ఎలా దాన్ని [illegible] విధించాడో తనకు తెలియడంలేదని, [illegible] పరిపాలనకు తగినవరవడి అతన్ని [illegible]

"తనకున్న అధికారాన్ని వినియోగించుకునే ఆ మెజిస్ట్రేటు ఏమాత్రం తగడని [illegible] ప్రాయం." అని ఖచ్చితంగా తెలియజేశారు.

గాంధీజీ విడుదల ప్రయత్నాలు

నిరంకుశ సామ్రాజ్యవాద విధానం యీవిధంగా దేశంలో తాండవమాడుతోంది. నృపు-రాజాజీ-ఎన్. ఆర్. సర్కార్, మొదలైన వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాంధీజీ విడుదలకై చేస్తున్న ప్రయత్నాలను అభినందించవలసియుంది. గాంధీజీని సందర్శించడానికి అనుమతి కోరే నిమిత్తం ఒకరాయబారవర్గం వైస్రాయివద్దకు వెళ్ళబోతూంది. కాని, ముందుగా తాము గావించే చర్చలనుగూర్చి ఒక మెమోరాండం పంపించవలసిందని వైస్రాయి తెలియజేశాడు. అందుకు ఢిల్లీలో రాజాజీ కొంతమంది ప్రముఖులతో సంప్రతింపులు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలెంతవరకు పలిస్తాయో చూడవలసియుంది. కాని, మొదట యీ వివిధ పార్టీల నాయకులు ముస్లిం జాతుల స్వయం నిర్ణయ హక్కును గుర్తించి, ముస్లింలీగ్‌యొక్క సహకారాన్నికూడా పొందియున్నట్లయితే, రాయబారవర్గంయొక్క ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలెక్కువ ఉండేవి. డాక్టర్ లతీఫ్ (హైదరాబాదు) వ్రాసినట్లు, మొదట యీనాయకులు, అన్ని వర్గాలకు చెందిన మహమ్మదీయులు వేరు కోరే స్వయంనిర్ణయ సూత్రాన్ని అంగీకరించి, తరువాత రాజీకి ప్రయత్నాలు చేస్తే బాగుండేది.

ఇది మార్గంకాదు

కాని వీరిప్రయత్నాలకు చేయూత యివ్వటంపోయి, కొందరు సంకుచిత కులతత్వవాదులు సామ్రాజ్యవాదుల్ని బలపరచే మార్గాలవలంబిస్తున్నారు. ఇటీవల సింధురాష్ట్ర శాసనసభలో అత్యధిక సంఖ్యాబలంచే పాకిస్తాన్ తీర్మానం ఆమోదించబడడంచూచి, కొందరు హిందూనాయకులు సింధురాష్ట్రంలో నివసించే హిందువు లందరికీ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆందోళన ప్రారంభించారు. పంజాబులో పాకిస్తాన ఏమూలలో స్థాపించబడినప్పటికీ శిక్కులు సమ్మతించరని సర్దార్ గురుబక్షిసింగ్ ఒక శిక్కు సమావేశంయొక్క అధ్యక్షోపన్యాసంలో తెలియచేశారు. సమావేశంలో ఆమోదించబడిన తీర్మానం ప్రకారం, దేశంలో జాతీయ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పంజాబులో అత్యధిక జనసంఖ్యగావున్న ముస్లిం ప్రాంతాలను పశ్చిమోత్తర పరగణాలతో చేర్చాలి. మిగిలిన దక్షిణ జిల్లాలను కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలి. అందులో శిక్కులకు, హిందువులకు, ముస్లింలకు, నూటికి 33 గురు చొ॥ ప్రాతినిధ్యం వుండాలి. వేరుచేయబడ్డ ఉత్తర ప్రాంతంలో అల్ప సంఖ్యాకులకు యు.పి., సి.పి. మొదలైన యితరరాష్ట్రాలలో మహమ్మదీయుల కెంత ప్రాతినిధ్యం ఉందో అంతే ఉండాలి. ఈ స్కీము లన్నింటియొక్క మూలం ఏమిటి? హిందువులకు - శిక్కులకు మహమ్మదీయులు అన్న శత్రువులు అనే భ్రమయే వీటికి మూలం. అంతేగాని మహమ్మదీయుల్ని - హిందువుల్ని - శిక్కుల్ని, ప్రజలందర్నీ, పీడించే సామ్రాజ్యవాదుల్ని వైనాయకులు గుర్తించడంలేదు. ముందుముందేప్రమాద కనబడకుండా కండ్లకు గంతలుకట్టుకున్నారు. జాతీయ ప్రభుత్వంకొరకు సింధు పంజాబు-ప్రజల దరిని ఐక్యపరచడం కాదు వీరు చేస్తూన్న పని. ఇప్పుడున్న రాష్ట్రాలలో సింధు-పంజాబులనుముక్కలుముక్కలుగా చీల్చి, ఒక్కొక్క ముక్కపై ఒక్కొక్కమతం పెత్తనం చేయాలని వీరి అభిప్రాయం. వివిధజాతుల స్వయంనిర్ణయహక్కును గుర్తించడానికి, యీ కొత్త కొత్త "స్కీము" లకు, పోలిక ఏమీ లేదు. ఉత్తర-పశ్చిమ పంజాబులోనూ, సింధురాష్ట్రంలోను, మహమ్మదీయులు ప్రత్యేక జాతిగా నివసించే హక్కు ఉంది. వారి స్వయం నిర్ణయ సూత్రాన్ని గుర్తించడంవల్లనే, శిక్కులతోను-హిందువులతోను మహమ్మదీయులు సహకారం చేయడం. ఈ ఐక్యతతో జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోవడం, సంభవమౌతుంది. స్వతంత్ర భారతదేశంలో ఈ వివిధ జాతులు సోదరభావంతో నివసించడానికికూడా మార్గం యిదే.

★ ప్రపంచయుద్ధసమీక్ష

సోవియట్ యుద్ధభూమిలో డానెట్జ్ రంగంలో ఎడతెగని మొండియుద్ధం సాగుతూనేవుంది. ఒకొక్క ప్రదేశం ఎన్నోసార్లు చేతులు మారుతూవుంది. ఈ రంగం మధ్య ప్రాంతంలో (డానెట్జ్‌నది మలుపు ప్రదేశం) నాజీలు తమ శక్తుల్ని ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. జర్మన్ సేనలలో అన్నిటికన్నా మేలైన దళాలను తెచ్చి ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా బైలోగొరాడ్ మొదలుకొని, వొరొషిలొవ్‌గ్రాడ్‌వరకు గల యుద్ధ రంగంలో నాజీ విమాన దళాలు తిరిగి తీవ్రంగా విజృంభిస్తున్నాయని వార్త.

ఇంత చేస్తున్నప్పటికీ జర్మనుల ప్రయత్నాలు ఎక్కడా ఫలించడంలేదు. నాజీలు ఎక్కడా నదిని దాటి రాలేకపోయారు. నదిని దాటి రాగల ప్రదేశాలన్నీ రెడ్‌ఆర్మీ చేతిలోనే వున్నాయి. బైలోగొరాడ్, చుగుయెవ్ రంగాల్లో సోవియట్ సేనలు నాజీలను ప్రతిఘటించడమేకాకుండా, అక్కడక్కడ ఎదురుదాడులుకూడా చేస్తూ, జర్మన్లకు అపారనష్టం కలిగి[illegible].

[illegible] రెడ్‌ఆర్మీతో ఎదురుబడి యుద్ధం చేయడం [illegible] చూచి నాజీలు తమ ఎత్తుగడల్ని మార్చుకొన్నారని కొద్ది రోజులక్రిందట తెలిసింది. సోవియట్ శ్రేణులమీద పక్కవాటుగా ఒత్తిడి [illegible] ప్రారంభించారు. ఈ ప్రయత్నంకూడా సాగటంలేదు.

స్మొలెన్‌స్కు సమీపిస్తున్నారు

డానెట్జ్ రంగంలో పరిస్థితులు ఇలా వుండగా [illegible] స్మొలెన్‌స్కు-స్టారాయారుసా నగరాలను రెడ్‌ఆర్మీ సమీపిస్తూనేవుంది.

స్మొలెన్‌స్కుకి చాలసమీపంలోవున్న యార్త్‌సెవో, [illegible] అనే రైల్వే జంక్షనులను [illegible] సమీపించింది. ఈ రంగంలో రష్యన్లు [illegible] మీద తమ స్థానాల్ని బలపరచుకొన్నారు. అంతేకాకుండా ఓరెల్‌నుంచి వెలికిలుకి వరకు గల అర్ధవలయంలో సోవియట్ నాయకులు చాలా బలమయిన సేనల్ని పోగుచేసివుంచారు. ఈ సన్నాహాలను ఎదుర్కోడానికి, రష్యన్ పురోగమనాన్ని అడ్డగించడానికి జర్మన్లు పెద్ద ప్రయత్నాలు చేశారు. [illegible] ఫలితం శూన్యం. మార్చి 19 నుంచి [illegible] ఈ యుద్ధాలలో 5500 మంది జర్మన్లు [illegible] 82 జర్మన్ ఫిరంగులు ధ్వంసమయాయి.

ఇదేవిధంగా బ్రియాన్‌స్కు రంగంలో రెడ్‌ఆర్మీ మీద దెబ్బతీయడానికి జిజ్ర అనేచోట జర్మన్లు ప్రారంభించిన తీవ్రదాడిని మూడు రోజుల్లో సోవియట్ సేనలు చెల్లాచెదరు చేశాయి.

ఇంకా ఉత్తరాన

[illegible] ఇలా వుండగా అటు స్టారాయారుసా [illegible] రెడ్‌ఆర్మీ విజృంభణ జయప్రదంగా సాగుతూంది. అంతే కాకుండా లెనిన్‌గ్రాడ్‌కి ఉత్తరాన, లాడోగా సరస్సుకి దక్షిణంగా, మార్షల్ టిమోషెంకో కొత్త యుద్ధం ప్రారంభించాడు.

[illegible] క్యూబన్ రంగంలో నొవారోసిస్కు రేవుపట్టణం మీదికి ఎర్రసేనలు కమ్ముకొని పోతున్నాయి. ఈ నగరానికి ఈశాన్యంగా, 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నగరాన్ని పట్టుకొని ముందుకు పోతున్నాయి. కొంచం ఉత్తరాన, టామన్ ద్వీపకల్పంలోకి పోయేరోడ్డుమీద ఉన్న స్లావియాన్‌స్కాయా నగరాన్ని, మరొక ప్రదేశాన్ని వశపరచుకొన్నాయి.

ట్యూనీసియారంగం

ట్యూనీసియాలో మిత్రరాజ్య సేనలు జర్మనులమీద తూర్పునుంచి పడమరనుంచి ఒత్తిడిప్రారంభించాయి. తూర్పునుంచి బ్రిటిష్ అష్టమసేన మారెత్ దుర్గశ్రేణి మీద పక్కవాటుగా యుద్ధం ప్రారంభించింది. ఈ దుర్గానికి మధ్యధరాసముద్రానికి మధ్యనున్న ప్రదేశంమీద ఒత్తిడితెచ్చి బ్రిటిష్ సేన, జర్మన్‌దుర్గాలను దాటి ముందుకు పోయింది. ఈప్రయత్నమే ఫలించినట్లయితే, మారెత్ దుర్గశ్రేణి ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాకుండా, అక్కడి జర్మను సేనల మీద బ్రిటిష్‌సేనలు వెనుకనుంచి దెబ్బతీయడానికి అవకాశం వుంటుంది. కాని, జర్మనులు వెంటనే ఎదురుదాడి జరిపి పోగొట్టుకొన్న స్థానాన్ని చాల వరకు తిరిగి ఆక్రమించుకున్నారు. కొన్ని రోజులు

మరొకవారం గడచిపోయింది

రెండోరంగం జాడలేదు

ఘోరయుద్ధం జరిగినమీదట ఈరంగంలో బ్రిటిష్‌వారు తిరిగి ఇప్పుడిప్పుడే పైచేయి సంపాదించుకొన్నారు. ఇటు ఇలా జరుగుతుండగా వాయవ్యదిక్కున అమెరికన్ సేనలు మూడు ముఖాలుగా విజృంభించి, గాఫ్సా నుంచి ముందుకుపోయి మాక్‌నాసి అనే ప్రదేశాన్ని వశపరచుకున్నాయి. రోమెల్ సేనలు తప్పించుకొని పారిపోకుండా చేయడం ఈ సేనల ఉద్దేశంలా కనబడుతూంది.

తూర్పు ఆసియా

వీర చైనా సేనలు ఈవారం అనేక రంగాల్లో జపాను సేనలమీద దెబ్బతీశాయి. యాన్జ్‌టి నదికి దక్షిణంగా మొన్న వోడిపోయిన తరువాత, జపానువారు తిరిగి విజృంభించడానికి ప్రయత్నించారు. కాని చైనా సేనలు ఈప్రయత్నంలోకూడా జపానువారిని చెల్లాచెదరు చేసి తరిమి కొట్టాయి. దక్షిణ హుపె రాష్ట్రంలో చైనా సేనలు విజృంభించి కొన్నిముఖ్య ప్రదేశాలను ఆక్రమించుకొన్నాయి. ఇదే సమయాన యునాన్ (బర్మా చైనా సరిహద్దు) రాష్ట్రంలో జపానువారు కొత్తసేనల్ని తెచ్చిపెట్టారని, త్వరలో ఈరంగంలో తీవ్రయుద్ధం ప్రారంభించవచ్చునని వార్త.

కామ్రేడ్ తాపీ మోహన్‌రావ్

రెండవ రంగం విషయం -

ఇవి, ఈ వారం ప్రపంచ యుద్ధ రంగం గురించి చెప్పతగిన వార్తలు. యూరప్‌లో రెండవ రంగాన్ని వెంటనే ప్రారంభిస్తారనే సూచన ఈవార్తల్లో కంచు కాగడాలుపెట్టి చూచినా కనబడదు. చర్చిలు ప్రధాని ఒక దీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు; బ్రిటిషు విదేశాంగ మంత్రి ఈడెన్ అమెరికాలో ఒక తిక్కరు కొట్టాడు. వీటిలో రెండోరంగం మాటే లేదు!

"ఈ దారుణ యుద్ధాన్ని వేగిరం ముగించడానికి అమెరికా, బ్రిటనులు వెంటనే తమ సర్వ శక్తుల్ని వినియోగిస్తారని నా దేశం. నా సోదర దేశీయులు, ఎదురుచూస్తున్నారు. మన అందరి శత్రువయిన నాజీ జర్మనీని ఓడించడానికి నా దేశం తన సర్వ శక్తుల్ని వినియోగిస్తూంది. భవిష్యత్తును గురించి ఆలోచించడం సహజమే అయినప్పటికీ, ఇప్పటి విషయాలను మరిచిపోకూడదు. ఈ యుద్ధంలోనే భవిష్యత్ రూపం పొందుతూంది. కాబట్టి ఈనాడు ఈ యుద్ధాన్ని గెలవడంమీదే మన దృష్టిని నిలపాలి," అని కామ్రేడ్ మెయిస్కీ లండనులో ఉపన్యసించాడు.

"రెండవ రంగానికి ఈనాడు మన జీవితాలను అంకితం చేద్దామ"ని బీవర్‌బ్రూక్ ప్రభువు పార్లమెంటు ప్రభువుల సభలో ఉద్బోధించాడు. ఈ యుద్ధం ప్రారంభ మయిన తరువాత లండనులో ఇంతవరకు సమకూడనంతటి బ్రహ్మాండమైన ప్రజాసమూహం, ట్రఫాల్గర్ చౌకులో, "తక్షణం రెండో రంగాన్ని ప్రారంభించండి" అని ఎలుగెత్తి కోరింది. కాని బ్రిటిషు, అమెరికన్ ప్రభుత్వ వర్గాలు ఈ కోరికను ఇప్పట్లో నెరవేర్చే జాడలు కనబడవు. "రెండో రంగం ఎప్పుడు? సమయం మించిపోకముందే దీనినిప్రారంభించడం జరుగుతుందా?' దేశంలో ఆబాలగోపాలం ఈనాడు చర్చిస్తున్న విషయం ఇదొక్కటే అన్న సంగతి ప్రభుత్వవర్గం ప్రజలతో కొంచం కలసి మెలసి తిరుగుతే గ్రహించగలరు" అని ప్రముఖ పత్రికా విలేఖరి ఏ. జె. కమ్మింగ్సు వ్రాశాడు.

ఆలస్యం అయితే -

కాని బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాద నాయకుల ధోరణే వేరు. "వచ్చే సంవత్సరమో, ఆ మరుసటి ఏడాదిలోనో నాజీ దుష్ట శక్తుల్ని నలగగొట్టగలమని ఊహిస్తున్నాను. ఆ వెంటనే పడమటి రంగం నుంచి తూర్పు (ఆసియా) రంగానికి తిరగగలమ"ని చర్చిల్ పార్లమెంటు సభలో పలికాడు. ఆఫ్రికా పరిస్థితుల్ని చక్కబరచుకొన్న తరువాత యూరప్‌మీద

దండయాత్ర ప్రారంభం కాగలదని అమెరికా యుద్ధ పరికరాలశాఖ అధికారి ప్రకటించాడు.

ఈలోగా పరిస్థితుల స్వరూపం ఎలా వుంటుందో చెప్పడానికి రెండు మూడు నిదర్శనాలు:

యుగోస్లోవియాలో పొజారివాక్ అనే గ్రామంలో 400 మంది నిరపరాధుల్ని నాజీలు ఖూనీచేశారు. కారణం వాళ్ళు ఒక పెద్ద రైల్వే ప్రమాదానికి కారకులట. లోపోనిట్జా అనే మరో గ్రామాన్ని పూర్తిగా తగలబెట్టి, గ్రామస్థుల్లో ఒక పసిబిడ్డనైనా మిగల్చకుండా నాజీలు పొట్టబెట్టుకున్నారు. గెరిల్లాలకు సహాయం చేస్తే ఇదేగతి అని అక్కడి జర్మను అధికారి దండోరా వేయించాడు.

ఫ్రాన్సులో సావాయ్‌కొండల్లో వేలకొలది ఫ్రెంచి దేశభక్తులు మృత్యువు నెదుర్కొని నిల్చున్నారు. నాజీ జర్మనీలో దాస్యంకన్నా ఇంకేదయినా మేలని ఫ్రెంచి యువకులు కోరి కోరి చేతులను వ్రేళ్ళను తెగకోసుకొంటున్నారు. బెల్జియం దేశ కార్మికులను బలవంతంగా జర్మనీకి తీసుక పోతుంటే, ఇది తగదని లియోపాల్డురాజు హిట్లరుకి రాశాడు. "యుద్ధం - ఇది తప్పద"ని హిట్లరు జవాబు. ఇంకా ఇలాంటి వెన్నో వున్నాయి. ప్రజల ప్రాణ మానాలతో విలువ కట్టాలంటే, రెండోరంగం విషయంలో ఆలస్యం యొక్క మూల్యం ఇంత దారుణమైనది.

సామ్రాజ్యవాదుల అంచనా

కాని ప్రజలెలా పోయినా సామ్రాజ్యవాదులకు లక్ష్యం లేదు. తమ ప్రాబల్యాన్ని, తమ అధికలాభాలను, తమ సామ్రాజ్య విస్తరణను, పదిలపరచుకోవడమే వాళ్ళకుకావలసింది. ఇందుకు మొన్నటిచర్చిల్ ఉపన్యాసం కన్నా వేరే నిదర్శనం అక్కరలేదు.

యుద్ధజ్వాలల్లో పడి ప్రపంచంభగ్గునమండిపోతూంది; ఏ క్షణాన ఎక్కడ ఎలాంటి ప్రమాదం రానుందో తెలియదు; మనోవాక్కాయకర్మల నన్నిటినీ, యుద్ధంమీద కేంద్రీకరించవలసిన సమయమది. ఇలాంటప్పుడు భవిష్యత్ వ్యాపార అవకాశాలను గురించి మాట్లాడుతాడు, చర్చిల్. సర్వనాశనమై యున్న దేశాల్లో చక్కని వ్యాపారం సాగించడం గురించి ఆలోచిస్తున్నాడు చర్చిల్. యూరప్ వ్యవహారం పూర్తి అయిన తరువాత ఇటుతిరిగి జపానుని ఓడించాలన్నాడు - బ్రిటిష్ సామ్రాజ్యం క్రింద నుండిన ప్రదేశాలను, డచ్చి ఇండీస్ దేశాలను విముక్తి పరచాలన్నాడు. కాని ఇకముందు వాటి స్వతంత్ర హోదా గురించి పల్లెత్తు మాటాడలేదు. ఇండియా, చైనాల విషయం అసలేలేదు. ఇదీ వీరి

ధోరణి. ఇతని వ్యక్తులే ఉండేవున్నారు.

"రెండవ రంగం ఇంకెప్పుడు"అని [illegible] తహ లాడుతూంటే, "యుద్ధం పూర్తి [illegible] వాత, కొత్త పరిస్థితుల్లో సామ్రాజ్యాన్ని [illegible] పదిలపరచుకోవాల"ని వీళ్ళ ఆలోచన.

వీళ్ళ భయం

ఇలాంటి ఉపన్యాసాలివ్వడంలో ఈ [illegible] ఇంకొక ఉద్దేశంకూడా లేకపోలేదు. ప్రజా[illegible]లయిన రెండోరంగం, ఇండియా, చైనా [illegible] ప్రపంచ దృష్టిని మరలించడానికి ప్రయత్నించడం ఈ రెండో ఉద్దేశం.

డానెట్జ్ రంగంలో హిట్లరు తాత్కాలిక [illegible] పొందినప్పటికి మొత్తం సోవియట్ రంగం [illegible] నట్లయితే, పైచేయి రెడ్‌ఆర్మీదే అ[illegible] వీళ్ళకు తెలుసు. అంతేకాకుండా సోవియట్ [illegible] తుల బలపత్తరమైన కొత్త సేనలను [illegible] యుద్ధానికి సిద్ధపరుస్తున్నారనీ, [illegible] రెడ్‌ఆర్మీయే తీయగలదని వీళ్ళెరుగుదురు. [illegible] సోవియట్‌పట్ల సానుభూతి, తమపట్ల [illegible] ప్రపంచ ప్రజల్లో నానాటికీ పెరుగుతూండ[illegible] గ్రహించారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరప్ [illegible] ప్రారంభమయితే, ప్రపంచ నాయకత్వం తమ [illegible] మంచి ప్రజల చేతిలోకి పోతుందని వీళ్ళ [illegible] ఇది జరుగకుండా చేయడమే వీళ్ళ ప్రస్తుత [illegible] క్రమం. ఇటు ఆసియా విషయంలోనూ ఇదే [illegible] అందువల్లనే యూరప్ పని ముగిసేవరకు [illegible] సమస్య వాయిదా వేయడం మంచిదికాదని [illegible] వర్గ సభ్యులు, మిలిటరీ అధికారులు కూడా [illegible] తున్నా చర్చిల్, టూటీపెద్దలు, పాడినపాటే [illegible] తున్నారు. ఈ పన్నాగాలను ప్రతిఘటించడం[illegible] ప్రపంచ ప్రజల క్షేమం ఇమిడివుంది.

టాన్యా

నాజీ హంతకుల పైశాచిక కృత్యాలకు గురియైన వీరయువతి గాథ.

అచ్చులో - నిరీక్షించండి !



ప్రజలు చొరవతీసుకొంటే, చేయలేనిపని లేదు

[illegible] తాలూకా మదనపల్లిలో ధాన్యపులోటు [illegible]. కారణం: ధాన్యపు సప్లయి [illegible] ప్రజలు ఆహారాన్ని అధిక లాభా [illegible] చేయటంవలన, పేదకి తోడుగా డిపోదార్లు [illegible] అమ్ముతుం రెండవ చోట [illegible] వ్యాపారే పాగిం [illegible] ప్రజలు [illegible] గంటలకొద్దీ కాచు [illegible] ధాన్యం దొరకదను భయంతో [illegible] తీసుకుంటున్నారు. [illegible] దొరుకుటలేదు వాలంటీర్ల సంఖ్య తొలదని [illegible] అందుమంది కామ్రేడ్సు రవీంద్ర [illegible] గోపాలకృష్ణ, నారాయణయ్య, గౌస్ [illegible] శ్రీరామయ్య గారలు డిపోలవద్ద [illegible] ధాన్యం కొలుచుటలోనూ, [illegible] అందించుటలోనూ, లైన్లుగా [illegible] పనిచేశారు ప్రజ [illegible] వాలంటీర్ల కృషికి చాల సంతసించారు. [illegible] ముగ్గురిని వాలంటీర్లుగా [illegible] 14 వ తేదీన ప్రజలసంఖ్య రెండు [illegible]. చుట్టుప్రక్క గ్రామాలనుంచి [illegible] వచ్చారు. వాలంటీర్ల [illegible] 5 దశాలుగా విభజించి [illegible] యిచ్చుటకు యేర్పాటు [illegible] డిపోదార్లు వాలంటీర్లతో చాల [illegible] ప్రజలందరికీ సులభముగా [illegible] చేయగల్గాము. కాని అమరునాటి [illegible] తెలుపలేదు. డిపోలవద్ద చేరిన [illegible] ప్రజలందరిని సబ్‌కలెక్టరువద్దకు తీసుకపోయాం. [illegible] మిలిటరీ పెల్లలుకూడా మాతో చేరారు. [illegible] హిందువులు. మహమ్మదీయులు [illegible] యెరుగనటువంటి ఐక్య [illegible] ఒక ముస్లిం యువకుడు [illegible] హిందువులు. [illegible] ఒకటి కావలసిందే; లేకుంటే [illegible] " ప్రజలందరి చూడగానే [illegible] ధాన్యాన్ని సప్లయి చేయిస్తానంటూ [illegible] మాపెంట పంపారు. అదినం [illegible] స్టోర్సువద్ద ధాన్యం యివ్వ [illegible] కొందరు కొత్తవారు వాలం [illegible] ఒక పోలీసు అధికారి వాలంటీర్లను [illegible] అంటే పరచినా. ఆహారసమస్య [illegible] గ్రహించిన మేము అతని పైనరిని [illegible] యధాప్రకారం పనిచేశాము. [illegible] చాలమంది హిందువులు. ముస్లింలు, [illegible] వాలంటీర్లను ప్రశంసించుచున్నారు. ఒక పేద [illegible] డిపోవద్దనున్న స్త్రీతో యిలా అన్నది. "యీ వాలంటీర్లు మనమేలుకే పనిచేస్తుండారు. మనమంతా వారు చెప్పినట్లు ఒక్కటైతే, ధాన్యమూ, బియ్యమూ అన్నీ వచ్చివస్తాయి" ఇప్పటికి 20 మంది వాలంటీర్లు చేరారు. వీరిలో 4 వరుగురు ముస్లిం యువకులు. వీరి [illegible] ఆహార కమిటీలను పెట్టుటకు, లెక్కలు తయారు చేయుటకు, వాలంటీర్లు అందరూ నిశ్చయించారు.

బెజవాడలో ఆహారకమిటీ

గత ఆయిదారునెలలనుండి బెజవాడ పిటీ కమిటీ (కమ్యూనిస్టుపార్టీ) వారు పేదప్రజలకు ఆహారం సప్లయిచేయించడానికి గావిస్తున్న కృషిని పొరులు గుర్తించారు. 21-3-43 వ తేదీని పార్టీ అహ్వానంపై యీ క్రిందిసంఘాల తరఫున ప్రతినిధులు హాజరై [illegible] గ్రంధాలయంలో సమావేశమయ్యారు. సోషల్ సర్వీసులీగ్; సేవ్ పేయర్సు అసోసియేషన్; యంగ్మెన్సు ముస్లిం ఎసోసియేషన్; వైద్యసంఘం; విద్యార్థి యువజనసంఘం; ప్రెస్‌వర్కర్సు యూనియన్; రైల్వే [illegible] యూనియన్; ఫ్యాక్టరీవర్కర్సు యూనియన్; [illegible] డి. వర్కర్సుయూనియన్; ఆంధ్ర [illegible] వర్కర్సు యూనియన్. వీరు గాక, [illegible] ప్రతినిధులు. చిన్న వర్తక [illegible]

నుండి ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. ఈక్రింది వారితో గూడిన బెజవాడ ఆహారకమిటీ ఒకటి ఎన్నుకో బడింది:-

అధ్యక్షుడు: ఎస్. నరసింహులుగారు.

కార్యదర్శి: కామ్రేడ్ టి. వెంకటేశ్వరరావు.

సహాయకార్యదర్శి: సయ్యద్ ఖాసింగారు.

వీరుగాక 7 గురు కమిటీసభ్యులున్నారు. ఈ ఆహారకమిటీ యొక్క ఆశయాలు.

(1) ప్రజలందరికి అన్ని అత్యవసర వస్తువులు సరఫరా చేయించుట.

(2) ధరలను కంట్రోలుచేయించుట.

(3) డిపోలవద్ద జరిగే అన్యాయాలను అరికట్టుట.

(4) దాచివుంచి, అధికలాభాలకు అమ్మే నరకును బహిరంగ పరచుట.

(5) అధికోత్పత్తి కొరకు కృషిచేయుట.

తోట్లవల్లూరులో కిరసనాయిలు సప్లయి

తోట్లవల్లూరు గ్రామంలో దాదాపు 2200 యిండ్లును 9000 జనసంఖ్యయును వున్నది. ఆ గ్రామములో ఒక వర్తకునకు నెల 1 కి 67 డబ్బాలు కిరసనాయిలు వచ్చును. కాని యేకొద్దిడబ్బాలో అదాచొప్పున కొంత మందికి మాత్రమే పోసి, మిగతా డబ్బాలు చాలా యెక్కువ ధరలకు చాటుగా అమ్ముకొనుచున్నాడు. స్థానిక కమ్యూనిస్టు వర్కర్లు, పామర్తి వరులు యీ దుండగీడు తనాన్ని గ్రహించి ప్రజలలో ప్రచారంచేశారు. చివరకు యిండ్ల లెక్కలు తయారు చేసి, వచ్చిన డబ్బాలను అందరకు సక్రమముగా పోయించినారు. అతనికి కావలసిన కిరసనాయిలు కూడా వర్కర్లను అడగవలసివచ్చింది. ముస్లిం సోదరులు కూడా ఇదుకు సహాయపడ్డారు.

పెత్తనదార్లను దూరంచేయడమెలాగు?

రేపల్లె తాలూకా యినుకపల్లిలో స్థానికకమ్యూనిస్టులు యిండ్ల లెక్కలు తీసుకొని, కిరసనాయిల్‌ను అందరికీ సమానంగా పంచిపెడుతున్నారు. ఒకనాడు ఆ గ్రామంలో వున్న పెత్తనదారు ఒకాయన తన కర్ర పెత్తనం పోతుందని భయపడి, కమ్యూనిస్టుల కృషికి అడ్డువచ్చారు కాని, గ్రామస్థులందరూ ఐక్యతతో పెత్తనదారును ఎదిరించారు. వెంటనే ఆయన తన ప్రయత్నాన్నుంచి విరమించుకున్నారు. ప్రజలు కమ్యూనిస్టుల కృషికి పూర్తిగా చేయూత నిస్తున్నారు.

విద్యార్థులకు కిరసనాయిల్ సప్లయి

మదనపల్లి విద్యార్థులందరూ ముఖ్యంగా పరీక్షలకు వెళ్ళేవారు, కిరసనాయిల్ దొరక్క చాలాయిబ్బంది పడుతూ వుండేవారు. విద్యార్థిసంఘం వారిది గమనించి 6 గురు వాలంటీర్ల సహాయంతో వారానికి ఎంత కిరసనాయిల్ కావలసివదీ లెక్కలు తీశారు. ఆ లెక్కల ప్రకారం వారానికి మొత్తం 6 డబ్బాల కిరసనాయిల్ అవసరమని సబ్‌కలెక్టరువద్దకు రాయబారం వెళ్లారు. సబ్‌కలెక్టరు యీ కోర్కెను ఎలా నిరాకరించగలరు? వారానికి 6 డబ్బాల చొప్పున సప్లయి చేయడానికి అంగీకరించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకడిపో తెరువబడింది. పంపకం సక్రమంగా జరుగుటకై విద్యార్థి సంఘం తరఫున కిరోసిన్ టిక్కట్లు అచ్చు వేయించి ప్రతి విద్యార్థికి పంచిపెట్టారు. వాటిప్రకారం, సీనియర్ విద్యార్థులకు 2 సీసాల చొప్పున, జూనియర్ విద్యార్థులకు 1 సీసా చొప్పున. దొరుకుతోంది. లెక్కలు తీయుటలోను, రాయబారం వెళ్ళటంలోను, డిపోవద్ద పనిచేయుటంలోను, కామ్రేడ్సు చంద్రశేఖరయ్యర్, ఎస్. కృష్ణమూర్తి, ఆర్. సూర్యనారాయణరెడ్డి, రామమూర్తి, వెంకోబరావు గారలు అదర్శప్రాయంగా పని చేశారు ఇతర విద్యార్థులు విద్యార్థిసంఘ కృషిని ప్రశంసిస్తున్నారు.

నెల్లూరుజిల్లా విద్యార్థిసంఘ కృషివలన, నెల్లూరు వెంకటగిరి, [illegible] పాఠశాలలో విద్యార్థులకు కిరసనాయిలు యిస్తున్నారు.

కాలేజివిద్యార్థుల విజయం

గాంధీజీ వుపవాససమయంలో విద్యార్థులను హడలగొట్టుటకై మదనపల్లికాలేజీ గాంపౌండులోకి పోలీసులని కాలులనిబ్బందితో ప్రవేశించటిగా, కాలేజిప్రిన్సుపాల్ శ్రీ పి. యస్. త్రిలోకకర్‌గారు వారిని కాంపౌండులోనికి రాగూడదని ఆక్షేపిస్తూ వారిని వెళ్ళగొట్టారు. దీనిపై థియసాఫికల్ యెడ్యుకేషనల్ ట్రస్టు అధ్యక్షులైన అరండెల్‌గారు (మద్రాసు) త్రిలోకకరుగారిని తన పదవినుండి తొలగిపొమ్మంటూ నోటీసు యిచ్చారు. ఈ సమాచారం తెలియగానే, విద్యార్థులందరూ 600 మంది వెంటనే సమావేశమై త్రిలోకకర్‌గారిని ప్రిన్సిపాల్ పదవినుండి తొలగించకూడదని ఒక మహజరును, ఒక రాయబారాన్ని అర దల్‌గారికి పంపారు. ఆర్ క్రిష్ణమూర్తి, సీతారామిరెడ్డి, నారాయణరెడ్డి, ఆర్ వెంకటరమణ మొదలగువారు, రాయబారం వెళ్ళారు, రాయబారమువలన తమ కోర్కె పూర్తిగా నెరవేరనందున 17-3-1943 తేదీన తిరిగి కామ్రేడ్స్ వై. లక్ష్మీనారాయణ, హనుమంతరెడ్డి, నారాయణరెడ్డి శ్రీ భాస్కరరెడ్డి మొదలగువారిని విద్యార్థులు రాయబారం పంపారు, దీని ఫలితంగా శ్రీ త్రిలోకకర్‌గారే ప్రిన్సిపాల్‌గా వుంటునట్లు ముందుటి వుత్తరవు రద్దు చేయుటకు ఆమోదించబడినది. ఈ విషయములో విద్యార్థులందరూ ఐక్యముగా పని చేయుటవలన తమ కోర్కెను సాధించ గలిగారు.

కూడలి తిరుణాల

ఇచట ప్రతిసంవత్సరం శివరాత్రికి పెద్ద బ్రహ్మాండమయిన ఉత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు 15 వేలమంది వచ్చారు. నందిగామ తాలూకా రైతుసంఘం తరపున 30 మంది వాలంటీర్లు రెండు రోజులు అహోరాత్రాలు పనిచేశారు. చలువపందిరి మాదిరిగా నిర్మించిన రైతుసంఘ ఆఫీసు ప్రజలకు విశ్రాంతి భవనంగా ఉపయోగించింది.

సుంకర సత్యనారాయణగారు చెప్పిన కరువుకథ పూరితమయిన రైతు బుర్రకథ చాలామంది ప్రజలను ఆకర్షించింది.

(1) చలివేంద్రద్వారా ప్రజలకు మంచినీళ్లు సప్లయి చేయుట (2) దొంగతనాలు జరగకుండా చూచుట (3) ప్రజలు తినులో తాము తోసుకోకుండా [illegible] పులదగ్గర పేర్పబడి పిల్లకొట్టుట (4) దేవునిగుడి జనసమ్మర్దం యెక్కువగా ఉన్నప్పటికి, యెటువంటి తొక్కిసలాటలు లేకుండా పరుసగా ఒకరితర్వాత ఒకరిని పంపుట (5) ఏటిఒడ్డు పై తెప్పలనెక్కి జనులు పడకుండా అనుకొనుట (6) [illegible] లేనప్పుడు బండ్లను త్రోయుట (7) జూదపు [illegible] ప్రచారంద్వారా అరికట్టుట (8) తప్పిపోయిన పిల్లల్ని వెదకి తీసికొనివచ్చి తల్లులకు అప్పగించుట (9) భజనలదగ్గర, వుత్సవాలదగ్గర తొక్కిసలాటలు లేకుండా సక్రమంగా అందరిని కూర్చోబెట్టుట. ఓపికతో వినబడి యీ పనులన్నీ చేయుటవల్ల రైతుసంఘం ప్రజాసామాన్యంయొక్క ప్రేమను చూరగొన్నది. ఇదంతా చూచి ఆఫీసర్లు, ఆరోగ్యశాఖవారు కూడా చాలా సంతోషించారు. చివరకు గుడిపూజార్లు కూడా మేమెరిగిన తర్వాత యింత చక్కని ఏర్పాట్లు ఎప్పుడూ జరుగలేదన్నారు. ఒకవృద్ధ "దేవుడిమాదిరిగా వున్నారు మీకు మాత్రం వేయి [illegible] దండాలు పెట్టవచ్చు బాబూ. అన్నది."

అనంతపురం జిల్లాలో కరువు

గుత్తి, తాడిపత్రి, పెనుకొండ, తాలూకాలలో కరువు తీవ్రంగా వుంది. ఉత్త మెట్టపైర్లు పోవడమే గాదు. మరి బు [illegible] సి.గరాయలవంటి పెద్ద చెరువులలో త్రాగుటకుకూడ నీరులేదు తి డికి బొత్తిగా గింజలు లేవు. తక్కువ తరగతి రైతుల, మాలో కృసంగతి చెప్పనక్కరలేదు పశువులకు గడ్డి అనలే లేదు. ఉన్నవన్నా గడ్డి కొనలేక-అనలులేక-ఊరి బరికి అమ్ముకుంటున్నారు. వచ్చేమేడు వానవచ్చినా, పశువులులేక కరువురావచ్చు.

ఇప్పటికి కరువు పనులు అతుచోట్లకుపైగా యేర్పాటు చేసినారు. 'ఆస్టుపనులు' ఉన్నవి. జిల్లాబోర్డు పనులూ వున్నవి ఒక్క ఉరవకొండ సబ్ తాలూకాలోనే సుమారు 20 వేల మంది కరువు పనులమీద ఆధారపడివున్నారు. అంతే దాదాపు మూడవవంతు జనసంఖ్య అన్నమాట. మధ్యరకం రైతులుకూడా నాలుగణాల కూలీకి యెర్రటెండలో రాళ్ళుకొట్టుతున్నారంటే కరువెంత ఉధృతంగా వుందో ఊహించుకోవచ్చు. కరువు పనులకు పొద్దున్నే లేచి యేడెనిమిది మైళ్ళనుండి నడిచివస్తారు గుంపులు గుంపులుగా జనం. కొందరు యింకా చాలదూరం నుంచి వచ్చినవారంతా చుట్టుగుడారంతో పక్కనున్న పల్లెల్లో గూడూరుచేరుకున్నారు పనులు దగ్గరలో లేన దువల్ల.

ఓరీస్ పనులలో మొగవాళ్ళకు 4 అణాలు ఆడవాళ్ళకు 0-3-6 పిల్లవాళ్ళకు 0-2-9 ఇస్తున్నారు. పిల్లవాళ్ళు కూడా ఆడవాళ్ళంత పనిచేస్తూనేవున్నారు, కూలీ తక్కువ.

చాలా చోట్ల చౌకధాన్యపు డిపోలులేవు. కంట్రాక్టరే అమ్ముతారు. రైసెన్సు యిచ్చి ఒకాయన్ని అమ్మమంటారు. ప్రస్తుతానుకున్న దరా అప్పులూ తమ లాభమూ లెక్కలేని. పట్టాచూపితే దాన్నిబట్టి ధరల కంట్రోలురేటు నిర్ణయించడం జరుగుతూండట అంటే ధరలు కంట్రాక్టరు నిర్ణయించేటట్లుంది దానికి ఫలితంగా, 8 వేల మంది కూలీలుండే దాదాల కరువు పనుల్లో రూపాయకు తొన్నులు 5, కొర్రలు 5¼ శేర్లు అమ్ముకున్నారు. ఇంక కిరసనాయిలు సరఫరాకు యేర్పాట్లులేవు గింజలు అమ్మే యీ పద్ధతి పోవాలి ప్రభుత్వంవారే కంట్రోలురేటు నిర్ణయించి, ఆమేరకు ప్రజలకు అందేటట్లు వారే సప్లయిచేసి, చిల్లర వర్తకుల ద్వారా అందించాలి.

12 యేండ్లకు లోపుగా వున్న పిల్లవాళ్ళకు "రిలీఫ్ పనుల్లో" ఒక తొన్నన్నం ముద్ద, పుడుసూ యిస్తారు. ఇందులో మునగా ముతక్కకూడా అన్నం వేస్తారు. పయిముసుంటి ముద్ద కాలకతన్ని [illegible] ఆఅన్నం పిల్లవాళ్ళకి చాలదని వాళ్ళమొగాలు చూస్తే తెలుస్తుంది. ఇంకా అచిన్నవయస్సువాళ్ళకు పాలో మజ్జిగో వుండాలి. ఆ పనిపావలకు పాలుమానె అంత వెన్నగా యిస్తున్న 1 కాపీకల్ల ఉపయోగం తక్కువ దానికిబదులు వస్తువులే యిచ్చే యేర్పాటు చేయాలి.

కూలి ప్రతిదినం ముట్టడంలేదు. దీనికి మేస్త్రీ కోట్లాకర్ల అధికారి దుర్వినియోగము కారణమైన మూత్కరు "చెక్కు" పద్ధతి, చిల్లర లేకపోవడమూ కారణంగా కనబడుతుంది. ప్రతికూలీ చెక్కువేమో "గ్రాంటు అఫీసరు" పేర యిస్తారు క్యాంపునుండి ఒక అఫీసు మనిషి వచ్చి యీచెక్కు తీసుకొని వెళ్లాలి. తర్వాత రెండ్రోజులకు చెక్కు [illegible] యిన్నటికీ కాపీసం మూడునాలుగు రోజులమనిషినిబట్టి ఆయనుకోవాలనుకూడా ఒకో తప్పడవుతుంది. ఇందులో మూడురోజులవ్యవధి అవుతూ వుంటుంది, కూలీలుపట్నాలో అవస్థపడుతూ చిల్లర వుండదు. మట్టూ దొరికే పెద్దనోట్లు కొన్ని కొంతతక్కువ దానిలో కొంతతగాదా. దినమూ కూలియిస్తేనేగాని గింజలుదొరకడం దుర్లభం. కాబట్టి 'చెక్కు' పద్ధతివల్ల అలస్యమవుతున్నది గనుక ఓరీస్ చిల్లర సప్లయి చెయ్యాలి.

ప్రతి నన్నూరుమంది-గాంగుకు 1 మేస్త్రీ. 29 కోర్ట్ కార్లు వుంటారు. వీళ్ళే కూలీల [illegible] దెప్పు వ సైరా మామ్మానేది వీళ్ళేమో కొంత కృత్రిమం చేస్తారు. వార్డఅఫీసరు చక్కగా చెక్ చేస్తూండాలి. పత్యు ఏంటు కూలీలతో కలుపుయుంటులు తెలుసుకుంటూండాలి. కూలిచేసినా గెర్‌హాజరువేసేంత అధికారం వుంది వీళ్ళకు మేస్త్రీలకు. గుత్తితాలూకాలో ఒక కాంపులో మేస్త్రీకి 30-10-0 గిట్టదట నూరుమందిమీద పడచేసే అఫీసరు 10 రూ॥కొట్టేస్తే యింకేముంది! అంత్తి తీసికారటలేదు కమక్కొని.

ఇవన్నీపోవాలంటే అధికారులేకాక అచుట్టుపక్క అనధికారులు ప్రజాసేవకులు బాగాతలిమాంతోపోయి చూచి పనిచేయాలి. కావు అధికారులకుకూడా కూలీలకు పీళ్ళూ గింజలూ దగ్గరా పసతులు కల్పించడంలో చుట్టూ పక్క ప్రజలు తోడ్పాలి రైతుసంఘాలవారు పోయి చూస్తూండాలి. ప్రజలందరిని కలిపి అన్నిపార్టీలవాళ్ళతోనూ కూడి జిల్లాకరువు నివారణ కమిటీ ఒకటి యేర్పాటు చేయవలెను. అప్పుడే కొంత కూలీలకు సహాయం చేయగలుగుతాము.

— కామ్రేడ్ సదాశివన్

తాలూకా రైతుసంఘాలు

బెజవాడ తాలూకా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం ది 20-4-43 తేదీని కిలారు శివరామక్రిష్ణయ్యగారి అధ్యక్షతను జరిగి ది నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. గన్నే గంగాధరరావుగారు అధ్యక్షులుగాను, కనకమేడల మాధవయ్యగారు కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు.

గన్నవరం

గన్నవరం తాలూకా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం ఈ నెల 20 వ తేదీని గన్నవరంలో రామినేని పిచ్చయ్యగారి అధ్యక్షతక్రింద జరిగింది. 25 గ్రామాలనుండి ప్రతినిధులు హాజరయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నికలలో సూరపనేని సుబ్బారావుగారు అధ్యక్షులుగాను, అల్లూరు శ్రీ మన్నారాయణగారు కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు.

నూజివీడు

నూజివీడుతాలూకా రైతుసంఘ సమావేశం 20 వ తేదీని తాలూకారైతుసంఘ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి పర్వతనేని వెంకటసుబ్బయ్యగారు అధ్యక్షత వహించారు నూతనకార్యవర్గానికి పర్వతనేని వెంకటసుబ్బయ్యగారిని అధ్యక్షులుగాను, చలసాని రాజగోపాలంగారిని కార్యదర్శిగాను ఎన్నుకున్నారు.

నర్సారావుపేట

నరసరావుపేట (గుంటూరుజిల్లా) తాలూకా రైతుసంఘ సమావేశం, ఈనెల 20 వ తేదీని జరిగింది. నాగభైరు తిరుపతిరాయుడుగారు అధ్యక్షులుగాను, కర్లపూడి రంగారావుగారు కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు. తాలూకా రైతుమహాసభ చేజెర్లలో జరుపుటకు నిశ్చయింప బడింది.

కావలి

కావలితాలూకా (నెల్లూరుజిల్లా)నాల్గవ రైతుమహాసభ 20-3-43 తేదీని చిట్రగుంట కొండవద్ద జరిగింది. నూతన కార్యనిర్వాహకవర్గానికి బి వి. కృష్ణయ్యగారిని అధ్యక్షులుగాను, యం. వెంకయ్యగారిని కార్యదర్శిగాను ఎన్నుకున్నారు.

నర్సాపురం

నర్సాపురం తాలూకా (ప॥గో॥జిల్లా) రైతుసంఘ సమావేశం 23-3-43 తేదీని చించినాడగ్రామంలో ఉద్దరాజు సూర్యరాజుగారి అధ్యక్షతను జరిగింది. నూతన సంవత్సరానికి ఉద్దరాజు సూర్యరాజుగారిని అధ్యక్షులుగాను, చిలుకూరి సుబ్బారావుగారిని కార్యదర్శిగాను ఎన్నుకున్నారు.

చింతలపూడి

చింతలపూడితాలూకా (ప॥గో॥జిల్లా) రైతుసంఘం 24-3-43 తేదీని సమావేశమయింది. మేడుకొండూరి వెంకటేశ్వరరావుగారిని అధ్యక్షులుగాను, కారుమూడి సత్యనారాయణరెడ్డిగారిని కార్యదర్శిగాను ఎన్నుకొనిరి.

పై తాలూకా రైతుసంఘ సమావేశాలన్నిటిలోను, ఆహారపదార్థాల ధరల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదనీ, ధరల కంట్రోలు సరిగా అమలు జరిపించాలనీ, అందుకు రైతుసంఘాల వర్కర్లు కూడ పూనుకొని, ఆహార కమిటీలు, ప్రజారక్షణ దళాలు ఏర్పరచి ఆహారసమస్యా పరిష్కారానికి పని చేయాలనీ; అధిక ఆహార ఉత్పత్తి విషయంలో ప్రభుత్వ ప్రకటన అమలుజరగడంలేదనీ అమలు జరిగేటట్లు చేయాలనీ; ప్రభుత్వమే ఎరువులను మొదలైనవాటిని సప్లయిచేసి అధిక ఆహారోత్పత్తికి సాయపడాలనీ; గాంధీజీని, కాంగ్రెసు నాయకులను విడుదలచేసి జాతీయప్రభుత్వం ఏర్పరచితే ఈసమస్యలు పరిష్కరింపబడతాయని తీర్మానాలు గావించారు, ఉరికంబా లెక్కనున్న కయ్యూరు రైతునాయకులకు జోహారు లర్పించారు.

1300 మంది కార్మికులకు తిండిలేదు

ఫిబ్రవరి 27 తారీఖునుంచి హైదరాబాదులోని చార్‌మినార్ సిగరెట్టు ఫ్యాక్టరీని యజమానులు అక్రమంగా మూసివేయటంవల్ల పదమూడు వందల కార్మికులు తిండిలేక అల్లాడిపోతున్నారు. లోగడ ఒకసారి ఇలాగే ఫ్యాక్టరీని మూసివేసినప్పుడు 1942 అక్టోబరు 22 వ తారీఖున రాజీజరిగింది. తర్వాత కార్మికులు పనిలో చేరారు. పెట్టెలు తయారుచేసే డిపార్టుమెంటులో తాత్కాలికంగా రెండు షిఫ్టులు పనిచేయిస్తామని యజమానులు కోరారు. తాత్కాలిక ఏర్పాటేకదా అని కార్మికులుకూడా అంగీకరించారు. ఉదయం 7 గంటల దగ్గరనుంచి మధ్యాహ్నం 2-30 గంటలవరకూ ఒక షిఫ్టూ, మధ్యాహ్నం 2-30 గం॥ నుంచి రాత్రి 10 గంటలవరకూ ఒక షిఫ్టూ, ఏర్పాటుచేశారు.

వారంరోజులు గడచింది, కాని యీ తాత్కాలిక ఏర్పాటు యధాప్రకారంగానే వుంది.

ఫోర్‌మన్ ఈ ఏర్పాటును మరి రెండు మూడు రోజులు పొడిగించారు. కార్మికులు దీనికి సరేనన్నారు. రెండువారాలైంది. కాని మార్పులేదు. రాత్రి 10 గంటల దాకా పనిచేయుట కష్టంగా ఉంటోందని మేనేజరుకు తెలియజేశారు. మార్పేమీ ఉండదని మళ్ళీ సమాధానం వచ్చింది.

ప్రతిషిఫ్టుకూ మధ్య విశ్రాంతైనా (ఇంటర్వెల్) ఇవ్వమని కోరారు. రాత్రిపూట చాల ఆలస్యమౌతుంది కాబట్టి 2 బస్సులు ఏర్పాటుచేసి పనివాళ్ళను ఇళ్ళకు పంపించాలన్నా ఫలితం శూన్యమైంది.

22-11-43 న పాతవైరమునే కాయపరుస్తూ కూలీలను శిక్షిస్తామంటూ బెదిరించటం మొదలుపెట్టారు. మరుసటిరోజునే యూనియన్ ఉపాధ్యక్షుణ్ణి, ప్రధాన కార్యదర్శినీ, మరొక కార్మికునీ, అరెస్టు చేశారు, 28 వ తారీఖున 89 మంది పనివారిని పనినుంచి తొలగించారు. 30 వ తారీఖున ఎనిమిదివందలమంది పనివారలకు సంబంధించిన డిపార్టుమెంటు మూడురోజులదాకా మూసేయబడుతుందని నోటీసుయిచ్చారు. ఆతర్వాత నాల్గు డిపార్టుమెంటులను 9 రోజులు మూసేశారు, జీతాలులేవు

జనవరి 6 వతారీఖున లేబర్ అండు కామర్సు డిపార్టుమెంటు సెక్రెటరీకి పనివారల సంఘం ఒక మెమోరాండం పంపించారు. ఆ మెమోరాండంలో కార్మికులను అరెస్టుచేసినందుకూ, కొన్ని డిపార్టుమెంటులను మూసేసి కార్మికులను పనిలోనుండి వెళ్ళగొట్టినందుకూ అసమ్మతి తెలియజేశారు.

కంపెనీవారు యీదిగువ కోర్కెలను నెరవేర్చాలనికూడా కోరారు.

(1) కార్మికులనందరినీ పనిలో చేర్చుకోవాలి.

(2) కార్మిక నాయకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.

(3) పని మూసివేసినరోజుల్లో జీతాలివ్వాలి.

(4) యూనియన్ను గుర్తించాలి.

ఈకోర్కెల్ని నెరవేర్చి మూడురోజుల్లో పరిష్కారం చేసికోవాలని కోరారు,

అరెస్టు చేయబడ్డ నాయకులపై నేరం రుజువుకాలేదని కోర్టులో కేసు కొట్టేశారు,

కంపెనీ యజమానులు మరల మూడు డిపార్టుమెంటును మూసేశారు. నోటీసు లివ్వకుండానే ఫ్యాక్టరీ మరి రెండురోజులంతా మూసేశారు.

కార్మిక సంఘ సాధారణ సభ్యుల సమావేశమై "ఇండస్ట్రియల్ కోర్టు" నిర్మించి కార్మికుల కోర్కెలు విచారణ చేయాలనికూడా కోరారు.

పదమూడువందలమంది కార్మికులూ పనిపాటలు లేక తిండిలేక అలమటించిపోతున్నారు.

నందిగామ తాలూకా

ప్రథమ యువజన మహాసభ

ఈ నెల 12, 13 తేదీలందు వీరులపాటిలో నందిగామ తాలూకా ప్రథమ యువజన మహాసభ జరిగింది. తాలూకాలోని వివిధ ప్రదేశాలనుండి 80 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని కామ్రేడ్ వాసిరెడ్డి భాస్కరరావు ప్రారంభించారు.

ఆటల్లోను పాటల్లోను వక్తృత్వంలోను పోటీలు జరిగినవి. మొత్తం 50 మంది యువకులు పాల్గొన్నారు గెల్చినవారికి బహుమతు లివ్వబడినవి. 13 తేదీ రాత్రి జరిగిన బహిరంగసభకు సుమారు 2 వేలమంది ప్రజలు హాజరయ్యారు. రెండు రాత్రిన్నూ రెండు బుర్రకథలు సుంకర సత్యనారాయణచేత, చాప నారాయణచేత చెప్పబడినవి. 13 వ తేదీ రాత్రి ప్రస్తుత పరిస్థితులపై ఒక నాటకప్రదర్శనంకూడా జరిగింది. ఇందులో ఎ. ఐ. సి సి. సమావేశాన్నుంచి యిప్పటి వరకు దేశంలో జరిగిన రాజకీయ మార్పు లన్నియు అయిదు రంగాలలో ప్రదర్శింపబడినవి.

నూతన సంవత్సరానికి కామ్రేడ్ వీరమాచనేని వెంకటేశ్వరరావును అధ్యక్షుడుగను. కామ్రేడ్ నరసింహమూర్తిని కార్యదర్శిగను, కామ్రేడ్ రామలింగయ్యను సహాయకార్యదర్శిగను, యింకా ఆరుగురిని కార్యనిర్వాహకవర్గ సభ్యులుగను ఎన్నుకోవడమయింది.

విమానదాడి - మనకర్తవ్యం

రచన:

కామ్రేడ్ జొన్నలగడ్డ సత్యనారాయణ

వెల అరణాలు

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

రైతు - కూలీ వార్తలు

రవాణాసౌకర్యాలు సరిగా లేకపోవటం మూలాన చాలినన్ని ఎరువులు రైతులకు సప్లయికావటంలేదు. దీనికితోడు వర్తకుల స్పెక్యులేషన్ బేరాలవల్ల గత కొలదిమాసాల నుంచి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందువల్ల ఎరువులకోసం ప్రభుత్వం ఋణాలిస్తున్నప్పటికీ రైతులకు తగినంత ప్రయోజనం కల్గటంలేదు ప్రభుత్వమిచ్చే అప్పులు వ్యాపారస్తుల అధికలాభాలకే జమకట్టవలసివస్తోంది. నైజాం నుంచి విరివిగా వచ్చే ఆముదపుపిండి, మద్దిపిండి, ఎక్స్పెల్లరు వగైరా ఎరువుల ఎగుమతి నిషేధించటంవల్ల మరీ యిబ్బంది పడవలసి వస్తుంది.

అందువల్ల ఎరువుల ధరలకంట్రోలు చేయాలని రాష్ట్రమంతటా రైతులూ, రైతుసంఘాలూ ఆందోళన చేయవలసినదిగా గుంటూరుజిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షులగు రావి చినఅమ్మయ్యగారు తెలియజేస్తున్నారు.

రెండోపంటకు నీటిసప్లయికావాలి.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలో రెండోపంట సాగుబడిభూములు నీళ్ళులేక ఎండిపోతున్నాయి. చెరకు, అరటి మొదలగు తోటలకు యకరాకు మూడువందల రూపాయలూ, ఇతర భూములకు యకరాకు యాభైరూపాయలూ పెట్టుబడి పెట్టి సాగుచేసి నీళ్ళు సప్లయిలేకపోయేసరికి రైతులు విశేష నష్టాలకు గురిఔతున్నారు. వెంటనే నీటిసప్లయి లేకపోతే పంటలు పాడైపోతాయని ప్రతి గ్రామంనుంచీ పిటీషనులు, టెలిగ్రాములూ, రాయబారాలు పంపుతున్నారు. తాలూకా రైతుసంఘం తరపున అధ్యక్షులు పాలచర్ల అమ్మన్నగారు, కార్యదర్శి నేమాని సుబ్బారావుగారు మొదలగువారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వద్దకు రాయబారం వెళ్ళారు, నీళ్ళున్నంతవరకు వంతులప్రకారం సప్లయిచేయించుతానని ఇంజనీయరుగారి సమాధానమిచ్చారు. ఏమాత్ర మాలస్యమైనా పంటంతా పాడైపోయేటట్టుంది.

గుంటూరుజిల్లాలో బంజరుభూములపై విధించిన పెనాల్టీలనూ, మెట్టశిస్తులనూ రద్దు చేయాలని జిల్లా వ్యవసాయకూలీసంఘం తరపున మార్చి 10 వ తారీఖున జిల్లాకలెక్టరుగారికి తెలియజేశాము. కలెక్టరుగారు ఈవిషయమై తగు చర్య తీసికొంటామన్నారు. కాన జిల్లాలో ఎక్కడెక్కడ ఎంతమంది బంజరుభూముల్ని సాగుచేశారో, ఎంత ఖర్చయిందో, ఎంత శిస్తు విధించారో, వాటిని తొలగించుకోటానికి ఏమేమి చేశారో, ఫలితం ఏమైందో, భూమి నెంబర్లతోసహా వెంటనే తెనాలిలోని జిల్లా వ్యవసాయకూలీసంఘానికి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఆఫీసు కార్యదర్శి కొత్తపల్లి రంగారావుగారు వ్రాస్తున్నారు.

కృష్ణాజిల్లాలో పెదలంక భూములు

కృష్ణాజిల్లా కైకలూరు తాలూకాలోని పెదలంక బంజరుభూముల్ని సాగుచేసికోటానికి పంచిపెడ్తున్నారనే గాలికబుర్లను ఆధారంగా చేసికొని కూలీలు చాలమంది పెదలంకపోయి నిరాశ చెందుతున్నారు. ఈవిషయమై కలెక్టరుగారితో మాట్లాడాము ముందు కైకలూరు తాలూకావారికి, తరువాత పరిసరప్రాంతాలవారికి మంజూరు చేస్తామన్నారు సదరు భూములు మూడు సంవత్సరాలవరకు ఒకేచోట ఇవ్వబడతాయనీ, ఆతరువాత ఖరీదుకు కావాలంటే వాయిదాలమీద తీర్చుకునే పద్ధతిని యివ్వబడతాయనీకూడ చెప్పారు

కాబట్టి సదరు భూముల్ని సాగుచేయదలచుకున్నవారు పిటీషన్లు పెట్టండి అనవసరప్రయాసకు లోనిడి అక్కడకు పోవద్దు.

వీరవల్లి, కానుమోలు, అరుగొలను, కేసరపల్లి మొదలగుచోట్ల సుమారు 2 వేల యకరాల బంజరు భూములుకూడా కూలీలకు సాగుకిచ్చు ఏర్పాట్లు చేయబడుతున్నాయని-గన్నవరం తాలూకా వ్యవసాయకూలీ సంఘ ఆర్గనైజరు యం. బసవయ్యగారు తెలియచేస్తున్నారు.

విద్యార్థుల సంఘీభావం

గుంటూరు ఎ. సి. కాలేజీలో 12 గురు బి. ఎస్. సి. విద్యార్థుల్ని పరీక్షకు పంపకుండా డిబెయిన్ చేశారు. మార్చి 9 వ తేదీని అన్ని తరగతుల విద్యార్థులు సుమారు 150 మంది కలసి ప్రిన్సిపాల్ వద్దకు డెప్యుటేషన్‌గా వెళ్ళి, విద్యార్థులందరినీ పరీక్షకు పంపవలసిందని కోరారు. ప్రిన్సిపాల్ అందుకు నిరాకరించడమేగాక, డిప్యుటేషను నాయకుడైన కామ్రేడ్ వెంకటప్పయ్యను సస్పెండ్ చేశారు. ఈ వుత్తరువును రద్దుచేయవలసిందని సుమారు 250 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను కోరినప్పటికీ, రద్దుచేయలేదు. కాని మొదటి 12 గురు విద్యార్థులలో ఒకరిని తప్ప మిగిలిన వారందరినీ పరీక్షకు పంపేశారు.

ఫిబ్రవరి 18, 21 తేదీలలో, ఉపవాసం చేస్తున్న గాంధీజీ విడుదలకై రేపల్లె హైస్కూలు విద్యార్థులు సమ్మెచేయడం హెడ్‌మాష్టరు దృష్టిలో ఒక నేరం అయింది సమ్మెదారులందరికీ 0-8-0 మొదలు 0-10-0 వరకు జుల్మానా విధించి, 4 రోజుల హాజరు కొట్టివేశారు. నాయకత్వం వహించిన ఇద్దరికి 11 రోజుల హాజరు కొట్టివేశారు విద్యార్థులతరపున, తల్లిదండ్రుల తరపున హెడ్మాస్టరు వద్దకు డెప్యుటేషన్లు తీసుకువెళ్ళగా, చివరకు జుల్మానా 0-2-0 తగ్గించడానికి కొట్టివేసిన హాజరును పూర్తిగా తిరిగియివ్వడానికి హెడ్మాస్టరు అంగీకరించారు.

7 వ కృష్ణాజిల్లా రైతుమహాసభ

ఏప్రియల్ 29, 30 తేదీలలో

గుడివాడతాలూకా పాములపాడు గ్రామంలో జరుగును.

ప్రారంభకులు:

స్వామి సహజానందసరస్వతి

అఖిలభారత రైతుసంఘ కార్యదర్శి.

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

★ కథ

తిండిదొంగలు ★

— మానేపల్లి తాతాచార్య

త్రోవ తాగిళ్లనుంచి వంతను యిముప్పుతుని. అప్పుడే ఆహారపదార్థాలసంఘసమావేశంనుంచి వస్తున్నాడు సత్యం. చంద్రుడు భూమిచాటుకి అంతకు ముందే వెళ్లిపోయాడు. ఉ॥! ఇవ్వాళటి పని ఇప్పటికి పూర్తయింది. సత్యానికి తాను పదిరోజులనుంచి చేస్తున్న పనంతా సినిమాతెరమీద కనబడ్డట్టు తలపుకి రాసాగింది....పదిరోజులక్రితం తాను వాలంటీరుదళ నాయకుడుగా నియమింపబడ్డాడు. తనదళంతో చౌకడిపోదగ్గరకు వెళ్ళి చూచేటప్పటికి, అతనికి యేమిచెయ్యాలా అన్నవిషయంకూడా అవగాహన కాని పరిస్థితి యేర్పడ్డది. ప్రజలంతా ఒకరినొకరు తొక్కుకుంటూ, తోసుకుంటూ వస్తువులకోసం యెగబడుతున్నారు. కండబలంవున్నవాళ్ళు సాధిస్తున్నారు. తక్కిన వాళ్ల యెప్పటికి ఉన్నచోటునుంచి ముందుకి పోలేకుండావున్నారు. వస్తువులు తెచ్చుకోగలిగినవాళ్ళస్థితి మాత్రం యేంబాగుంది? తన్నులు తక్కువొచ్చాయని ఒకడు. కొంత మోసం జరిగిందని ఒకడు. బెల్లుదెబ్బలు తిన్నానని ఒకడు-సిగ్గువల్ల చెప్పుకోలేక దిక్కుమొగాలువేసుకు వెళ్ళిపోతున్నారు. పోలీసులు ప్రజలను సర్దటానికి బదులు, ఆదొమ్మిలో వెనకనుంచి లాఠీలతో కొట్టడం. వాలంటీర్లు ప్రజలదగ్గరికి పోయి, వరుసగా నిలబడితే చాలా బాగుంటుందని చెప్పారు. మొదట వారు వినిపించుకోలేదు. తనవాలంటీరులంతా కలిసి అందరికీ నచ్చచెప్పి, ఒకరితర్వాత ఒకరుగా అందరినీ నిలబెట్టి, వస్తువులు యిప్పిస్తున్నారు. ఎవరైనా వారిమాట వినకుండా ముందుకి మోటుగా తోసుకువెళ్ళితే, ప్రజలు వాళ్ళ మోటుతనాన్ని బయటపెట్టి, మళ్ళీ వాళ్ళు అట్లాచేయకుండా చేస్తున్నారు. ఈ అయిదురోజులలో ప్రజలు యింతశాంతంగా తమకు కావలసినవన్నీ తీసుకుపోతున్నారు.... సత్యానికి వింతగా యిది తలుచుకుంటే యెంతో ఆనందం కలిగింది.

ఆహారంతోపాటు సత్యంకూడా నడక సాగిస్తున్నాడు. అంతలో యేదోచప్పుడు వినిపించింది. అటు చూస్తే కొంతమంది కూలీలు యేవో బస్తాలను ఒక మోటారులారీలో వేస్తున్నారు. తాను మెల్లిగా పోయి, చీకట్లో వాళ్ళకు కనపడకుండా అంతా గమనించసాగాడు. ఇద్దరు షావుకార్లు యేవో గుసగుసలాడుతున్నారు. కూలీలు బస్తాలను మోటారులో సర్దుతున్నారు. సత్యానికి అంతా అర్థమయింది. ప్రజల ఆహారాన్ని దాచిపెట్టిన ఒకదొంగషావుకారు, ఇంకొక దొంగషావుకారుకి అమ్ముతున్నాడు. పగలైతే దొంగతనం బయటపడుతుందని, ఆపని తా రాత్రులే చేస్తున్నారు.

సత్యానికి ఒకగొప్పబాధ్యత నెత్తిన పడింది. తను ప్రజాసేవకుడు. ప్రజల ఆహారం దోపిడిచేయబడుతుంది. తను చూస్తూ ఊరుకుంటాడా? ఆ ఆహారం యెక్కడికిపోతుందో తెలుసుకోవాలి. ప్రజలకు ఆసంగతి మర్నాడు వెల్లడిచేసి, వాళ్ళ ఆహారాన్ని వాళ్ళకు దక్కించాలి. క్షణంలో కర్తవ్యనిర్ణయం చేసుకున్నాడు. తానుగూడా మెల్లిగా ఆకూలీలలోకి జారిపోయాడు. రెండుమూడుబస్తాలు తానుకూడా మోసి లారీలోవేశాడు. నింపటం పూర్తి అవగానే, కూలీలంతా లారీలో బస్తాలమీద యెక్కి కూర్చున్నారు. సత్యం వాళ్ళతోపాటే యెక్కి ఒకమూల కూర్చున్నాడు కారు బస్తాలు దించవలసినచోటుకి పోయి ఆగింది. మధ్య యేపోలీసుగూడా కారుని గమనించకపోవటంలో ఏదో గొప్పరహస్యం వుండితీరాలి....సత్యం కూలీలతో దిగి బస్తాలు దాచవలసినచోటుకి మోశాడు. కాని ఇంతలో, సత్యం బట్టలు అనుమానాస్పదంగా కనబడటంచేత, ఒకషావుకారు అనుమానించి, దగ్గరకొచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. రెండోషావుకారు గాభరాగా, యేమిటని ప్రశ్నించాడు.

"ఇంకేముంది? ఆవాలంటీరు పీనుగ. కొంప మునిగింది" అన్నాడు మొదటిషావుకారు.

"ఒరే, వాడ్ని నాలుగుతన్ని, ఆ గదిలో పారెయ్యండి", అని తక్షణం ఆజ్ఞయిచ్చాడు పెద్ద షావుకారు.

అమాంతంగా నలుగురు పట్టుకొని తెగబాదారు సత్యాన్ని. అతన్ని ఈడ్చుకుపోయి ఒక గదిలోపెట్టి యిద్దరు కూలీలను కాపలా పెట్టారు. మర్నాడు రాత్రి బస్తాలను యింకోచోటికి మార్చుదామని షావుకారుల యోచన.

సత్యానికి ఏమీతోచిందిగాదు. కొంతసేపాలోచించి, ఆకూలీలిద్దర్నీ దగ్గరకు పిలిచాడు. వాళ్ళకంతా విప్పి చెప్పాడు. అది ప్రజల ఆహారమన్నాడు. షావుకార్లు దాన్ని దొంగతనంగా దాస్తున్నారన్నాడు. అది ప్రజలకు అందచేసి వాళ్ళను రక్షించడం అవసరమన్నాడు. ఆహారపదార్థాలకు అనేక కష్టాలు పడుతున్న ఆ యిద్దరుకూలీలకు సత్యం మాటలు బాగా అర్థమయినవి. తమ తప్పును క్షమించమని, అతన్ని రహస్యంగా విడిచిపెట్టారు. మళ్ళీ యెవరన్నా యిట్లా దాస్తే అతనికి తక్షణం వచ్చి చెబుతామన్నారు.

సత్యం తిన్నగా ఆహారపదార్థాల సంఘం ఆఫీసుకి వెళ్ళి, తలుపుతట్టాడు. లోపల నిద్రపోతున్న అధ్యక్షుడు లేచివచ్చి తలుపు తీశాడు. ఆ మసక చీకటిలో సత్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో కొంతసేపు నోట మాట రాలేదు.

"కామ్రేడ్, ఈచినిగిపోయిన బట్టలేమిటి? ఏ ఒంటినిండా దెబ్బలేమిటి?" అని ఆశ్చర్యంగా అడిగాడు.

"యేముంది, ప్రజల ఆహారాన్ని కాపాడటానికి పోతే యీపని జరిగింది. దానికేమిలే, ముందుమాట చూడు"

"అసలు సంగతేమిటో చెప్పు?"

సత్యం జరిగిన సంగతంతా చెప్పాడు.

"అప్పుడే తెల్లవారిపోయింది. ఇకపద. ఆలస్యం చేస్తే వీలులేదు. మనం ప్రజలకందరికీ యీ విషయం వెల్లడిచేయాలి వాళ్ల ఆహారం వాళ్ళకు తెచ్చిపెట్టాలి" అన్నాడు సత్యం తొందరతో.

అతని కార్యదీక్ష చూచేటప్పటికి అధ్యక్షుడికి ఎంతో సంతోషం కలిగింది. తానుగూడా బయలుదేరాడు కార్యరంగంలోకి. సాయంత్రానికల్లా ఆహారం ప్రజల ఆహారపదార్థాల గిడ్డంగులకు చేరుకుంది. ఆ తిండిదొంగలైన షావుకార్లు యెంత ప్రయత్నించినా శిక్షమాత్రం తప్పించుకోలేకపోయారు.

ప్రాణాలకాశకి తిరుగుండదా?

చైనాలో తిండి దొంగలు

చుంకింగులో ఈనెల 13వ తేదీన 10 గురు దొంగవర్తకుల్ని పట్టుకున్నారు. వీరు కంట్రోలు ధరకు గాక ఎక్కువ ధరకు సరకులు అమ్ముతున్నారు. వారిని గుండ్లుచేయించి, నెత్తిమీద తెల్లటి పొడుగాటి కోనటోపీలు తగిలించి గాడిదల మీద ఎక్కించి వూరంతా వూరేగించారు.

— చైనా ఇన్ఫర్మేషన్ బులిటెన్, మార్చి 24.

హైదరాబాదు విద్యార్థుల అవస్థలు

ఒక హైదరాబాద్ హైస్కూలులో యిటీవల ఒక ఉపాధ్యాయుడికి ట్రాన్సుఫరు ఆర్డర్లు వచ్చాయి, అవి అమలు జరిగితే, మెట్రిక్యులేషన్ విద్యార్థులకు చెప్పవలసిన పాఠాలు పూర్తికాకుండానే నెలరోజులలో పరీక్షలకు కూర్చోవలసి వస్తుంది. కాబట్టి ట్రాన్సుఫరు ఆర్డర్లను ఆపవలసిందని మెట్రిక్యులేషన్ విద్యార్థులు తమ ప్రిన్సిపాల్‌ను కోరారు. ప్రిన్సిపాల్ వారి ప్రార్థనను పెడచెవిని పెట్టాడు. కనీసం మరొక క్రొత్త ఉపాధ్యాయుని అయినా వేయవలసిందని కోరితే, ప్రిన్సిపాల్ అందుకుకూడా నిరాకరించాడు. నిరాకరించడమే కాదు క్రమశిక్షణను భంగపరచారను నెపంతో ఇద్దరు విద్యార్థుల్ని బెత్తాలతో కొట్టి హింసించాడు. అంతటితోనైనా తన దాహం తీరిందా అంటే, లేదు. మరో యిద్దరు విద్యార్థుల్ని పంపవలసిందని ఆక్లాసు 'మానీటర్'కు కబురు చేశాడు. 'మానీటరు' తన తోటివిద్యార్థుల యెడ చూపిన క్రౌర్యాన్ని సహించలేకపోయాడు. తానెవరినీ పంపనని నిరాకరించాడు. ప్రిన్సిపాల్ 'మానీటర్' మీద ఉగ్రుడై రెండు బెత్తాలతో క్లాసులో ప్రవేశించి దుర్భాషలాడుతూ అతనిని కొట్టడం ప్రారంభించాడు. ఈదృశ్యాన్ని ఇతరవిద్యార్థులు చూస్తూ యిక సహించలేకపోయారు. ఆరెండు బెత్తాలను లాక్కొని ముక్కలక్రింద విరగ్గొట్టారు. పైతరగతుల విద్యార్థులందరు తమక్లాసులు విడిచిపెట్టి క్రమశిక్షణతో విద్యాశాఖాధికారి (డి. పి. ఐ.) వద్దకు వెళ్ళారు. దెబ్బలు తిన్న విద్యార్థులు తమ శరీరాలమీద తేలిన బొబ్బలను చూపించి, ప్రిన్సిపాల్ గావించిన కృత్యాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తాను విచారణచేసి, పరిస్థితుల్ని చక్కజేస్తాననీ, విద్యార్థులందరు క్లాసులకు వెళ్ళవలసిందనీ విద్యాశాఖాధికారి హెచ్చరించాడు. విద్యార్థులు ఎవరిక్లాసులకు వారు వెళ్ళి కూర్చున్నారు.

కాని, మరునాడు మరొకఘటన జరిగింది. ఏసెక్షన్‌లోని ఉపాధ్యాయుణ్ణి మార్చివేశారో ఆసెక్షన్ల విద్యార్థులందరు ఇతరసెక్షన్లలో సర్దుకోవలసిందని ప్రిన్సిపాల్ ఉత్తరువు చేశాడు. కాని, ఒక్కొక్క సెక్షన్‌లో చెప్పే పాఠాలు ఒకేస్థాయిలోలేవు. అయినప్పటికీ విద్యార్థులు ఈయేర్పాటుకి తాత్కాలికంగా అంగీకరిస్తున్నామనీ, ఏయేజట్టులు ఏయేసెక్షన్‌కు వెళ్ళాలో సెలవీయవలసిందనీ, ప్రిన్సిపాల్‌ను కోరారు. ఇందుకతడు నిరాకరించాడు. కాబట్టి విద్యార్థులు క్లాసులకు వెళ్ళలేదు. మరునాడు సెలవురోజు. మూడవరోజున విద్యాశాఖాధికారి సంతకంతో ఒకనోటీసు జారీచేయబడింది. దానిప్రకారం, మెట్రిక్యులేషన్ తరగతి 'బి' సెక్షన్ అంతటిని అనగా 32 రు విద్యార్థుల్ని 'సస్పెన్డ్' చేశారు. మరునాడు మరొకనోటీసు: క్లాసులో చేరదలచేవారు లిఖితపూర్వకంగా క్షమార్పణ యివ్వాలి; ఒక్కొక్క విద్యార్థి ఆరేసి బెత్తపు దెబ్బలను అంగీకరించాలి. నలుగురు విద్యార్థులు ('మానీటర్'తోసహా) హైస్కూలునుండి తొలగించబడ్డారనికూడా నోటీసులో వుంది.

హిందూ-ముస్లిం కలహాపుట

ఈలోగా ఉపాధ్యాయులు విద్యార్థులలోను, వారి సంరక్షకర్తలలోను హిందూ-ముస్లిం విభేదాలను తీసుకొచ్చారు. హిందూ ఉపాధ్యాయుణ్ణి ట్రాన్సుఫరు చేశారు కాబట్టి మహమ్మదీయ విద్యార్థులు సమ్మెలో చేరకూడదన్నారు. వారంతా క్షమార్పణ యిచ్చి, ఆరేసిదెబ్బలూ తినవలసిందని బోధించారు. ఈ విషప్రచారానికి 24 గురు విద్యార్థులు లొంగి, క్లాసులో చేరారు. హైస్కూలు నుండి వెళ్ళగొట్టబడిన 4 గురు విద్యార్థులలో ఇద్దరు హిందువులు, ఇద్దరు మహమ్మదీయులు.

ప్రభుత్వ ప్రకటన

ప్రభుత్వ విద్యాలయాలలో యిలాంటి తీవ్రమైన మతవైషమ్యాలను ఎందుకు సాగనిస్తున్నారని ప్రశ్నిస్తూ స్థానిక కామ్రేడ్స్ ప్రకటనలు గావించారు. 25-3-43 వ తేదీన ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తూ, స్థానిక పత్రికల ప్రకటన పట్టి అబద్ధాలతో నిండి వుందని ఆరోపించింది.

పై ఘటనలు చదివినవారికి, తాము నివసిస్తున్నది 1943 వ సంవత్సరంలో నేనా అను సందేహం కలుగక మానదు. కొద్దిరోజులలో పౌర విధులను నిర్వర్తించవలసిన మెట్రిక్యులేషన్ విద్యార్థులపై యిట్టి చర్యలు సాగించడం చూస్తే విస్మయం కలుగక మానదు. ఏ మధ్య యుగాలలోనో జరుగవలసిన చర్యలు యివి. విద్యార్థులు హిందూ-మహమ్మదీయ విభేదాలను దూరంగాపెట్టి, ఐక్యతతో తమ పౌరసత్వపు హక్కులకై పోరాడవలసియుంది.

రైల్వే కార్మికుల ఆందోళన

రైల్వేకార్మికులకు యిటీవల క్రొత్తగా రైల్వే బోర్డు మంజూరుచేసిన అత్యల్పపు యుద్ధ అలవెన్సు వల్ల అసమ్మతి తెలియజేయుటానికి రాష్ట్రమంతటా అనేకబ్రాంచీలలో రైల్వేకార్మికుల సభలు, సమావేశాలు జరిగాయి. ప్రస్తుతమమలులోవున్న జోన్ల పద్ధతినే పూర్తిగా రద్దుచేయాలని రైల్వేకార్మికులు ఆందోళనచేస్తుంటే, ఉన్న మూడుజోన్లకూ మరోజోనును జోడించటమూ, మిలిటరీయూనిట్లలో చేరిన కార్మికులకు యీకొద్దిపాటి అలవెన్సుకూడా లేదనటమూ మొదలగు ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలను ఈసమావేశాల్లో తీవ్రంగా గర్హించారు.

రైల్వేపనివారల ఫెడరేషన్ కోర్కెను పూర్తిగా త్రోసిపుచ్చి, అత్యల్ప అలవెన్సును ఇవ్వటంవల్ల దేశరక్షణకై నడుములు బిగించి పనిచేస్తున్న అసంఖ్యాక కార్మికజనసామాన్యానికి అనేక యిబ్బందులు కలుగుతున్నాయనీ, దీనిమూలంగా దేశరక్షణ కార్యకలాపానికే భంగం కలుగుతుందనీ, అందుచే ఫెడరేషను కోరినప్రకారం యుద్ధఅలవెన్సు ఇవ్వాలనీ ప్రతిసమావేశంలోనూ తీర్మానించారు. యీకొద్ది అలవెన్సునే అంగీకరించినందుకు జమ్నాదాసుమెహతా చర్యను ఖండించారు. డిశంబరు 30వ తారీఖున కలకత్తాలో సమావేశమైన రైల్వేపనివారల ఫెడరేషను నిర్ణయం ప్రకారం 16 గురు గల ఉపసంఘంతో సంప్రతించలేదు కాబట్టి యీ అంగీకారానికి ఏమాత్రమూ విలువలేదనికూడా తెలియజేశారు.

ఈవిధంగా ప్రభుత్వవైఖరియెడల అసమ్మతి తెలియజేయటానికి బెజవాడ, గుంతకల్లు, గుత్తి, ద్రోణాచలం, రాజమండ్రి, నిడదవోలు మొదలగుచోట్లనుంచి టెలిగ్రాములు పంపించారు.

ఈ క్రిందిచోట్ల సభలు జరిగాయి.

17-3-43 తారీఖున గుంతకల్‌లో: అధ్యక్షుడు, కామ్రేడ్ స్టాన్లీ. హాజరు: 200 మంది కార్మికులు.

18-3-43 తారీఖున గుత్తి: హాజరు 60 మంది, అధ్యక్షుడు, కామ్రేడ్ రంగస్వామి.

19-3-43 తారీఖున పెరంబూరు బ్రాంచి: అధ్యక్షుడు. కె. కుప్పుస్వామి నాయకర్. ఉపన్యాసకులు— (1) కె. యల్ నరసింహం, సెక్రటరీ, యం. యస్. యం. రైల్వే పనివారల సంఘం, (2) వి. యస్. దేవసుందరం-(సహాయ కార్యదర్శి)

20-3-43 తారీఖున రాజమండ్రి: కామ్రేడ్ ఎ. శ్రీనివాసరావు అధ్యక్షుడు.

21-3-43 తారీఖున నిడదవోలు: అధ్యక్షుడు కామ్రేడ్ సి. హెచ్. సత్యనారాయణ.

22-3-43 తారీఖున బెజవాడ: అధ్యక్షుడు బ్రాంచి కార్యదర్శి యస్ రాఘవయ్యగారు.

22-3-43 తారీఖున గుడివాడ: హాజరు 50 మంది కార్మికులు.

END OF ISSUE